Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 332

(Nov. 10, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 332

(Nov. 10, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No 4486

16 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 1] బెజవాడ 10—11—46 ఆదివారం [సంచిక 332

ఈ సంచికలో

- మతకలహాలనుగూర్చి జోషీ వ్యాసం
- కార్మికశగాదా బిల్లు
- తిరువాన్కూరు ప్రజాపోరాటాం
- తెలంగాణా పోరాటాలు
- చిరంజీవి (కథ)
- సుస్థిరశాంతికి సోవియట్ బాట

— మొదలైన ప్రముఖ వ్యాసాలు

గూండాలనుండి ప్రజలను రక్షించాలి

మత సామరస్యం ఏర్పరచాలి

కామ్రేడ్ జోషీ ప్రకటన

బొంబాయి, నవంబరు 8

భారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కామ్రేడ్ జోషీ ఇలా ప్రకటించారు.

"సోదరుల కలహాలు ఎక్కడికి దారి తీస్తాయో, నౌఖలీ బీహారు విషాద ఘటనలు ప్రతిభారతీయునికి స్పష్టంచేశాయి. తూర్పు బెంగాలులోను, బీహారులోను జరిగిన దురంతాలను కాంగ్రెస్, లీగునాయకులు సంయుక్త ప్రకటనల ద్వారా పూర్తిగా ఖండించారు.

"బీహారు ఘటనలు మహాత్మాగాంధీకన్నా తీవ్రంగా ఎవరూ ఖండించలేదు. వెంటనే ఈకలహాలు ఆగకపోతే ఉపవాసం చేస్తానని గాంధీజీ ప్రకటించాడు.

శాంతిస్థాపనకు తోడ్పడతాం

"మా పార్టీ తొలినుంచీ, అచంచలంగా మతసామరస్యంకోసం పనిచేస్తూంది. కలకత్తా, బొంబాయి ఘటనలు జరుగుతున్న గడ్డురోజుల్లో కూడ మా పార్టీ ఐక్యత కోసం అహోరాత్రులు పాటుపడింది. శాంతిస్థాపనకై కాంగ్రెసునాయకులు చేస్తున్న విజ్ఞప్తులను మేము పూర్తిగా బలపరుస్తున్నాము. మత సామరస్యాన్ని, సుహృద్భావాన్ని నెలకొల్పేందుకు సాయశక్తులా మేము తోడ్పడతాము.

కసిపట్టడం సరికాదు

"ఇటీవల కసితీర్చుకోవాలని, దెబ్బకు దెబ్బ తీయాలని ఉపన్యాసాలిచ్చినవారు తమ మాటలేగతికి తెచ్చేనవో బీహారు నౌఖలీలను చూచి గ్రహించుకోవాలి. ఒకరిపై ఒకరు పోరాటం సాగించాలన్న మాటలను, ప్రజాశత్రువులీ ఘోరహత్యలకు బాగా ఉపయోగించుకున్నారు. ఈ ఘటనలను ప్రోత్సహిస్తూ, కలహాలను వ్యాపింపచేస్తూ తెరవెనుక నాటకమాడించేవారిని ఎవ్వరూ మరచిపోకూడదు.

"ఆజాద్‌హిందు, భారత నావికులకోసం నడిచిన ఐక్యమైన ఐక్య ప్రదర్శనల తర్వాత, ఈ అమాయకుల హత్యాకాండకన్నా నీచపరిస్థితేముంటుంది. ఇరుగు పొరుగువారిని ఖూనీలు చేయడమంటే మన స్వతంత్రవాంఛను అపహాస్యభాజనం చెయ్యడమే అవుతుంది.

"కాంగ్రెస్ - లీగులలో విజాయితీ గల వారందరు నాయకుల శాంతి విజ్ఞాపనల నాలకించి గూండాల చేతపడకుండా ప్రజారక్షణకు పూనుకుంటే పరిస్థితిని త్వరలో శాంతిపరచవచ్చును.

అందరూ ఐక్యతకోసం పాటుబడాలి

"ఈ అంతఃకలహాలను మానుకొని భారతావనిని దాస్యంలోముంచిన సామ్రాజ్యవాదుల ఎత్తులను పరాజయం చేస్తామని భారతప్రజలందరు ప్రతిజ్ఞ తీసుకోవాలి. అలా చేసినప్పుడే అమాయిక ప్రజలు కార్చిన రక్త ప్రవాహం వ్యర్థం కాకుండా పోతుంది."

మిలటరీ రక్షించలేదు

గాంధీజీ ఉద్బోధ

చౌముహాని ; నవం. 7

మహాత్మాగాంధీ చాంద్‌పూరులో కాంగ్రెస్ వాదులను కలుసుకున్నారు. ప్రజలను మిలిటరీ పోలీసు రక్షించలేదని, తమ్ము తామే రక్షించుకోవాలని వారికి గాంధీజీ చెప్పారు.

తర్వాత చౌముహానిలో గాంధీజీ దిగారు. ఇక్కడి పరిస్థితినిగూర్చి నివేదికలను తీసుకుంటున్నారు.

కొట్లాటలతో పాకిస్తాన్ రాదు

బెంగాల్ లీగుమంత్రి ఉపన్యాసం

ఈరోజు గాంధీజీ ప్రార్థనసభ జరిపాడు. హిందువులు ముస్లిములు సభకువచ్చారు. అందులో బెంగాల్ వాణిజ్యమంత్రి షంషుద్దీన్ అహ్మద్ ఇలా ఉపన్యసించాడు.

"మైనారిటీలను చంపడంతో పాకిస్తాన్ రాదు, హిందూస్తానూరాదు. కొట్లాటలవల్ల రెండు మతాలవారు దాస్యంలోపడి ఉండవలసివస్తుంది. ఈకొట్లాటలను జిన్నగాని, గాంధీజీగాని, నెహ్రూగాని అంగీకరించరు. అందరూ ఈ పశుకృత్యాలను ఖండించారు.

"నౌఖలీలో నూటికి 18 మందున్న హిందువులు, ముస్లిములకు భయబడిపోయూరంటే ముస్లిములకు సిగ్గుచేటు. మీరు హిందువులను కాపాడతామని వారిని పిల్చుకొని రావాలి."

మలబార్ రైతు నాయకుని హత్య

జమీందారు గూండాలు గొంతునులిమిచంపారు

కాలికట్, నవంబరు 1

మలబార్ రైతునాయకుడు, సుప్రసిద్ధ కమ్యూనిస్టు కామ్రేడ్ పి. నారాయణనంబియార్ 19 వ అక్టోబరు నాడు చంపివేయబడి, ఆయన శవం ఒక నూతిలో పారవేయబడి దొరికింది. ఇరుక్కూర్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ల మీటింగుకు అక్టోబరు 19 ఉదయం ఆయన ఇరుక్కూరు వెళ్ళి 20 వ తేదీ సాయంకాలం ఇంటికి బయలుదేరాడు. కాని దారిలోనే అంతర్ధానమైపోయాడు.

రెండురోజుల అనంతరం బ్లాధూర్‌లో ఒక నూతిలో నీరు తోడుకొనేందుకు వెళ్ళిన స్త్రీలు అందులో ఆయన శవం తేలుతూండడం చూశారు. ఆ వార్త వెంటనే పోలీసు స్టేషనుకు తెలియదరచినా మునసబునుంచి రిపోర్టురాలేదనే నెపంతో 24 వరకు పోలీసు కలగచేసుకోలేదు. ఆయన శరీరం నిండా గాయాలున్నాయి. పీక పిసికివేయబడింది.

ఈ హత్య చేయించినది కలాయత్ జమీందారేనని నమ్మబడుతూంది. ఇదివరలో ఒకసూరు ఈ జమీందారు గుండాలను పంపి కిసాన్ నాయకులను చంపడానికి గట్టి ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు. చంపివేయబడిన కామ్రేడ్ నంబియార్ జమీందారుతో పోటీచేసి, నెగ్గి ఇరక్కూర్ కో ఆపరేటివ్ సొసైటీకి డైరక్టరయ్యాడు. బ్లాధూర్ కమ్యూనిస్టు శాఖ కార్యదర్శిగా, చిరక్కల్ తాలూకా కిసాన్‌సభా సభ్యుడుగా, కల్లాయత్ గ్రామ ఆహారకమిటీ అధ్యక్షుడుగా ఆయన జమీందారీ దురంతాల నెదిరించి రైతులను విజయవంతంగా నడిపించాడు.

సకాలంలో పోలీసులకు రిపోర్టుచేయని బ్లాధూర్ మునసబు కిలాయట్ జమీందారు కుటుంబంలోనివాడే.

బీహారు పరిస్థితి చక్కబడుతున్నది

పాట్నా : నవంబరు, 8

బీహారులో మతకలహాలు రేగిన ప్రాంతాలన్నిటా కొత్త ఘటనలేవీ జరగడంలేదు. శాంతి నెలకొంటున్నట్టు వార్తలు వస్తున్నవి.

నెహ్రూ మొదలైన కాంగ్రెసునాయకులూ, రాష్ట్ర హిందూ-ముస్లిం నాయకులూ తీవ్రంగా శాంతికై పనిచేస్తున్నారు.

విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నెహ్రూ ఉపన్యసిస్తూ ఇరుగు పొరుగువారిని చూచి ప్రజలు అనుమానపడడం, భయపడడం పోవాలన్నారు. ప్రజల్లో శాంతి నెలకొల్పమని విద్యార్థులను హెచ్చరించారు. ప్రజల నైతిక శక్తిని పెంపొందించాలన్నారు.

మిలటరీకాల్పులు కూడదు

మిలటరీ కాల్పులు తగవంటూ కొందరు నెహ్రూ వ్యతిరేక ప్రదర్శనంచేసి 'నెహ్రూ వెళ్ళిపో' అని కేకలువేశారు. "మిలటరీని విధి లేక నే ఉపయోగించవలసి వచ్చింది. అందుకు నేను విచారపడుతున్నాను" అని నెహ్రూ అన్నారు.

పౌర విమానాలను ప్రభుత్వపరం చెయ్యాలి

న్యూఢిల్లీ, నవంబరు 8

ఈరోజు ఢిల్లీ ఎసెంబ్లీలో ప్రజలు ప్రయాణాలకు ఉపయోగించే విమానాలను వ్యక్తులు కాక ప్రభుత్వమే నడపాలని సర్దార్ మంగళ్ సింగు ఒక తీర్మానం తెచ్చాడు. దివాన్ చమన్‌లాల్ (కాంగ్రెసు) ఒక సవరణపెడ్తూ ప్రభుత్వపరం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము తగిన చర్యలను తీసుకునేందుకు ప్రయత్నించాలని ఆ సవరణలో ఉంది.

సర్దార్ పటేల్ మంగళ్‌సింగు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇంకా తాము ప్రభుత్వ విధానాన్ని ఏర్పరుచుకోలేదన్నారు. ఇలాంటి వాగ్దానాలు చెయ్యలేమన్నారు. ప్రభుత్వపరం చేయడం మంచిదని ఒప్పుకోవలసివచ్చింది. కాని ఇప్పుడే తొందరపడకూడదన్నారు. చమన్‌లాల్ సవరణను అంగీకరిస్తానన్నారు.

ప్రధాని పరిశ్రమలు ప్రభుత్వపరం చెయ్యడం అత్యవసరమని ప్రజాస్వామ్యవాదులందరు గుర్తించిన విషయం. ఈవిషయంలో కాంగ్రెసునాయకులిలా వెనుకంజ వేయడం ధనికవర్గాలకు కాంగ్రెసుపైనున్న పలుకుబడిని తెలియజేస్తుంది.

ఎ. సి. కాలేజీ విద్యార్థులవిరశనవ్రతం

గుంటూరు, నవంబరు 8

గుంటూరు ఎ. సి. కాలేజీ విద్యార్థుల సమ్మె కమిటీ సభ్యులు శ్రీ లింగారెడ్డి, బి. ఎ. శాస్త్రిగార్లు ఇవ్వాళ ఉదయంనుంచి కాలేజీ గేటువద్ద విరశనవ్రతం ప్రారంభించారు. ప్రిన్సిపాలు కాలేజీని తెరచి వెళ్ళగొట్టిన విద్యార్థులను చేర్చుకొనేటంతవరకూ, జరిమానాలను రద్దుచేసి. పిచపంతోధవలతో విద్యార్థులను అవమానపర్చినదానికి క్షమార్పణ చెప్పేటంతవరకూ, వీరు విరశనవ్రతం సాగించటానికి నిశ్చయించారు. పైకోర్కె తీరేదేవరకూ కాలేజీ తెరచినా సమ్మె, పికెటింగు జరపాలని విద్యార్థులు నిశ్చయించుకొన్నట్టు తెలుస్తోంది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

★ పీపుల్సు ఏజ్ సంపాదకీయం

కార్మికతగాదా బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

కార్మిక హక్కులను రక్షించాలి

ధనికులకు, సామ్రాజ్యవాదులకు నెహ్రూ ప్రభుత్వం తోడ్పడరాదు

ఢిల్లి అసెంబ్లీలో గత వారం, తాత్కాలిక ప్రభుత్వ కార్మిక సభ్యుడు కార్మికుల తగాదాలబిల్లును ప్రవేశ పెట్టాడు. చూడడానికి కేవలం కార్మికుల తగాదా పరిష్కారానికి ఉద్దేశింపబడినట్లు ఈ బిల్లు కనిపిస్తుంది. కాని వాస్తవ స్థితిలో కార్మికుల సమ్మె హక్కు నిది భగ్నం చేస్తున్నది.

యావద్భారత దేశం అసహ్యించు కొన్న భారత రక్షణ చట్టంలోని 81 సెక్షన్ ఈ బిల్లుకు మూలమని కార్మిక సభ్యుడే బహిరంగంగా అంగీకరించాడు. యుద్ధకాలంలో కార్మికుల వాంఛలను త్రోసిపుచ్చిచేసిన ఇండియా డిఫెన్సు చట్టాన్నే, శాశ్వతంగా ఉంచేందుకు నెహ్రూ ప్రభుత్వం ప్రయత్నించింది. అంతకన్న ప్రజాస్వామిక దృష్టిని చూపే చట్టాన్ని చేయలేక పోయింది.

ప్రజోపయోగ పరిశ్రమల్లో నిలవంతంగా ప్రభుత్వం పరిష్కారం చెయ్యాలని, మిగత పరిశ్రమల్లో ప్రభుత్వ పరిష్కారం ఐచ్ఛికమని ఈ బిల్లు ఆదేశిస్తున్నది. ప్రజోపయోగ పరిశ్రమల్లో సమ్మె చట్టవిరుద్ధమని ఈ బిల్లులో ఉంది. రైల్వే, ట్రాము, నీటిసరఫరా మొదలైనవే కాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేనినైనా ప్రజోపయోగ పరిశ్రమలని ప్రకటించవచ్చును.

ఇందువల్ల, కేవలం ప్రజోపయోగ పరిశ్రమలనేకాక, ఏ పరిశ్రమలనైనా ప్రజోపయోగ పరిశ్రమలని ప్రకటించి, సమ్మెలను నిషేధించడానికి, ప్రభుత్వం నియంతృత్వాధికారాన్ని సంపాదించుకోజూస్తున్నది.

కార్మికులను పనినుంచి తొలగించినా జీతం కోసివేసినా, న్యాయమైన కార్మికుల కోర్కెలను నిరాకరించినాసరే పరిష్కర్తల అవార్డును కార్మికులు అంగీకరించి తీరాలని ఈ బిల్లు చెబుతోంది.

ఇలాంటి బిల్లును "కార్మికులకు, యజమానులకు మధ్య సంబంధాలను సర్దుబాటు చేయడానికి" జరిగిన ప్రయత్నమని కార్మికసభ్యు డంటున్నాడు. తమ ఎన్నికల ప్రణాళికలో కార్మికుల సమ్మెహక్కును రక్షిస్తామన్న వాగ్దానాన్ని కాంగ్రెస్ ఇలా సంరక్షిస్తున్నది!

కార్మికులహక్కులకు రక్షణలేదు

పోనీ ఈ సమ్మె నిషేధానికి బదులు కార్మికులకు ప్రభుత్వ మిస్తున్న దేమిటో చూదాం. ఈ పరిష్కారకర్త అవార్డు కార్మికులహక్కులను కాపాడుతున్నదా? యజమానుల స్వలాభ పరాయణతను అరికట్టుతున్నదా? అలాంటి దేమీలేదు. కార్మికులకు యజమానులకు మధ్య ఏర్పడిన తగాదాలలో ప్రధాన సూత్రాలపై పరిష్కారం జరగాలని కూడ ప్రభుత్వం చెప్పలేదు.

కార్మికులకు జీవితానికి తగిన జీతం ఇవ్వాలి. పనినుంచి తొలగించమ అన్న రక్షణ ఉండాలి. పని హక్కును కల్పించాలి. ప్రావిడెంటుఫండు కార్మికులకు ఏర్పరచాలి. యిలాంటివానిని ప్రభుత్వం చట్టరీత్యా ఏర్పరచకనే, కేవలం యజమానుల వర్గానికి చెందిన పరిష్కర్తకే అధికారమిప్పగించారు. అలాంటప్పుడు పరిష్కర్త యజమానుల ఆదాయమెంత ఇంత జీతం ఆ కర్మాగారం భరిస్తుందా అన్న దృష్టితోనే చూస్తాడు. కార్మికుల ప్రధానహక్కులనే నిరాకరిస్తాడు.

యజమానులకు మద్దతు

బలవంతంగా కార్మికులపై పరిష్కారకర్త అవార్డును రుద్దడమంటే యజమానులకు మద్దతునివ్వడమే. సమ్మెచేయనివ్వమని, కార్మికులను మీరిష్టంవచ్చినట్టు వేధించవచ్చునని యజమానులకు వాగ్దానం చెయ్యడమే అవుతుంది. కార్మికుల ప్రధానహక్కులను చట్టరీత్యా ప్రకటించకుండా, కేవలం పరిష్కర్త అవార్డును కార్మికులపై రుద్దడమంటే, కార్మికుల స్థితిని మరింత అధ్వాన్నం చేసేందుకు యజమానులకు అవకాశం కల్గించడమే అవుతుంది. సమ్మె హక్కును తొలగించి, పరిష్కారాన్ని బలవంతంగా విధించేచట్టాలన్నీ ప్రతిదేశంలోను ఇలాగే పరిణమించాయన్నది అనుభవసిద్ధం.

ప్రభుత్వం, ముఖ్యంగా ఏ ప్రజాప్రభుత్వంకాని పరిశ్రమల తగాదాలలో కల్పించుకొని వాని పరిష్కారం తామే చేస్తామని చట్టం చేస్తానంటే కార్మికోద్యమం అంగీకరించదు. ఒకవేళ అలా ప్రభుత్వం జోక్యం కల్పించుకునే పక్షములో పీడకులనుండి పీడితులకు రక్షణకూడ కల్పించాలి. అందులోను ఉత్పత్తి సాధనాలన్నింటిని చేతబట్టు కొన్న అల్పసంఖ్యాకమైన ధనికవర్గం కార్మికులపై కష్టపరిస్థితులను కల్పించే సమాజ వ్యవస్థలో, అసమానతను తొలగించేందుకు అవకాశాలు కల్పించాలి.

సరియైన ఏర్పాట్లు చేయకపోతే భారత కార్మికవర్గంలోని ప్రతి భాగమూ సమ్మెపోరాటం సడపవలసివస్తుందని, పెద్ద తగాదాలు రానున్నవని అనడంలో సందేహంలేదు.

సమ్మెకు మూలకారణాలు తొలగించాలి.

ఈ అశాంతి పరిస్థితులకు మూల మేమిటి? యుద్ధకాలంలో సామ్రాజ్యవాదులు పీడించారు. ధనికులు అత్యధిక లాభాపేక్షతో ప్రజలకష్టారితంనుండి విపరీతమైన డబ్బు గడించారు. వస్తువుల ధరలు బ్రహ్మాండంగా పెరిగిపోతున్నవి. ప్రభుత్వం వానిని కంట్రోలు చేయలేక పోతున్నది. వీనిమూలకంగా కార్మికుల జీవిత ప్రమాణం నానాటికి అధ్వాన్నమైపోతున్నది. పరిశ్రమల యజమానులు, తాము దోచుకుంటున్న విపరీత లాభాలలో కొంతైనా కార్మికుల స్థితిగతులను చక్కబరిచేందుకు ఉపయోగించ నిరాకరిస్తున్నారు. ఇందువల్ల సమ్మె చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నవి.

పరిశ్రమల శాంతిపేర పీడిత కార్మికుల పోరాటాలను అణచడం కాక, నిజంగా శాంతిని ఏర్పరచే చట్టాలు చేయాలని హృదయపూర్వకంగావాంఛించేవారు, కార్మికుల కనీస హక్కులకు రక్షణ కల్పిస్తూ చట్టాలు చెయ్యాలి. జీవిత ప్రమాణానికి తగినట్లు జీతాలు పెంచాలి. కార్మికులకు పని దొరుకుతుందన్న గ్యారంటీ యివ్వాలి.

అదే నిజమైన ప్రజాస్వామికపద్ధతి. తద్వారా సమ్మెలకు మూలకారణాలు తొలగింపబడతాయి. అప్పటికీ తగాదాలు వస్తే, కార్మికుల, యజమానుల ఇద్దరి అనుమతిమీద, ఇద్దరు అంగీకరించిన పరిష్కార సంఘానికి వివాదాన్ని అప్పగించవచ్చును.

సామ్రాజ్యవాదుల బిల్లుకన్న అన్యాయంగా ఉంది

ఇప్పటి బిల్లు కేవలం కార్మికుల హక్కులపై — సమ్మెహక్కుపై దాడి చేస్తున్నది. కార్మికులను కాళ్ళు చేతులు కట్టి యజమానులకు అప్పగిస్తున్నది. 1929 లో సామ్రాజ్యవాదుల ప్రభుత్వం ఇదే పరిస్థితిని ఎదుర్కోవలసివచ్చింది. అప్పుడు వారొక కార్మిక తగాదాల చట్టాన్నిచేశారు. దానిని దేశమంతా ఏవగించుకున్నారు. ఇప్పటి తాత్కాలికప్రభుత్వం తెచ్చినబిల్లు అంతకన్నా కార్మిక వ్యతిరేకతను చాటుతున్నది. సామ్రాజ్యవాదుల నిర్బంధవిధానాలను మరింత బలపరుస్తున్నది. కార్మికుల యెడల తాత్కాలిక ప్రభుత్వానికి ఇదొక పెద్ద నిదర్శనం.

కార్మికులందరూ వ్యతిరేకించాలి

ఈ బిల్లు కార్మికోద్యమానికి కార్మికుల హక్కులకు ప్రమాదకరమైనది. ఈబిల్లు చట్టమే అయితే, కార్మికవర్గం హక్కులను రక్షించడం దుస్సాధ్యమవుతుంది. ఇకమీద అధిక సంఖ్యాకులను పనులనుండి తొలగించినప్పుడు, జీతాలు కోతలుపెట్టినప్పుడు, కార్మికులేంచేసినా చట్టవిరుద్ధమనిచెప్పి అణచివేయడానికి వీలేర్పడుతుంది. యజమానులకు బాహాటంగా తోడ్పడే ఈ బిల్లును కార్మికులందరూ ఎదిరించాలి. ఈబిల్లును ఎదిరించి తమ హక్కులను డిమాండు చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు తమ సభ్యులందరిని సమీకరించాలి.

ప్రజాపోరాటాలకు విరుద్ధం

ఈబిల్లు భారతదేశ ప్రజాస్వామిక ఉద్యమానికే భంగకరం. తాత్కాలిక ప్రభుత్వంపై ధనికవర్గానికున్న పలుకుబడికిది నిదర్శనం. కాంగ్రెస్ ఈపలుకుబడిలోపడి పరాభవంపాలు కాకుండా కాపాడాలి. కాంగ్రెస్ బలాన్ని ఒకపక్షం వైపుచేరి మరొకపక్షాన్ని వినాశంచేయడానికి ఉపయోగించకుండా చూడాలి. జమీందారి ధనికవర్గాల ప్రాబల్యాన్ని అరికట్టి ప్రజలలోని వివిధ వర్గాలకు రక్షణ కల్పించకపోతే, భారతీయులు స్వతంత్రం వైపు ప్రజాసామ్యం వేపు పురోగమించలేరు.

సామ్రాజ్యవాదుల కిది విజయం

విపరీతంగా విజృంభిస్తున్న కార్మిక పోరాటాలను తమ ముఖ్యశత్రువుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భావిస్తున్నారు వానిని అణచివేయాలని చూస్తున్నారు. ఈబిల్లే చట్టమయితే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకది మహత్తర విజయమవుతుంది. ధనికులకుకాక కార్మికులకు రక్షణ కల్పించమని, ఇప్పటి బిల్లును ఉపసంహరించుకొమ్మని కాంగ్రెస్, లీగు వాదులందరూ తమనాయకులపై ఒత్తిడి తేవాలి.

శాంతి స్థాపనకై కాంగ్రెసు, లీగ్ నాయకుల విజ్ఞప్తులు

రాజకీయ ఒడంబడిక లేనిదే ఫలితం కాకపోవచ్చు

ఈ వారంలో ఎన్నో ఘటనలు, అతివేగంతో జరిగాయి. తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లింలీగ్ ప్రవేశించినప్పటికీ, హిందూ–ముస్లిం కొట్లాటలు తగ్గలేదు: పైగా అనేక ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. కాంగ్రెసు నాయకులు, లీగ్ నాయకులు ఇంతవరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి యీ కొట్లాటల నుపయోగించుకొంటూ వచ్చారు. కాని, యీ రోజున అలా కాదు. ఉభయులూకలిసి, కొట్లాటలు మాన వలసిందని విజ్ఞప్తులు చేస్తున్నారు. స్వాతంత్ర్యంకోరే అసంఖ్యాక ప్రజలు, వరుసగా 3 నెలలు ఎడతెగని యమబాధలు అనుభవించాక, ఉపన్యాస వేదికలెక్కారు కాంగ్రెసు నాయకులు, లీగ్ నాయకులు.

కాంగ్రెసు నాయకులు, లీగునాయకులు అవలంభించేపాలసీఎంతఅపాయకరమైనదో, ఎంత వినాశకారుదో, ఇప్పుడు స్పష్టంగా, మన కళ్ళయెదుట కనబడుతోంది. ఒకరి నొకరు సాధించుకోడానికి, ఎవరిమట్టుకువారు అవలంబిస్తూవచ్చిన విచ్ఛిన్న మార్గాలే ఈ కొట్లాటలకు కారణం. కాని, నేడు అవి దేశం నలుమూలలకూ వ్యాపించి, ప్రజాజీవితాన్నే నాశనం చేస్తూన్నప్పుడు, కలిసి వాటిని నివారించడంకోసం తప్పనిసరిగా వస్తున్నారు.

వివిధ వర్గాల దృక్పథాలు

ఈకొట్లాటల యెడల వివిధ వర్గాలు వేర్వేరు దృక్పథాలు కలిగియున్నారు.

సామ్రాజ్యవాదులు కాంగ్రెసు–లీగ్ సంఘర్షణను చక్కగా ఉపయోగించుకొని ముస్లింలీగ్‌నుకూడతాత్కాలికప్రభుత్వంలోకిదూర్చగలిగారు. ఆ తర్వాత, కొట్లాటల నణచడానికి కాంగ్రెసు నాయకులు, లీగునాయకులుకూడా వేవెల్‌సహాయంకోసం, ఎక్కువమిలిటరీకోసం దేవురించే స్థితికి ఉభయుల్నీ తీసుకొచ్చారు. వెంట వెంటనే వాటిని అణచడానికి చర్యలు తీసుకోనందున ఒక ప్రాంతంనుంచి మరొక ప్రాంతానికి అవి వ్యాపించేటట్లుచేశారు. చివరకు, తాము కోరే "శాంతిభద్రతల"కు కూడా రక్షణ లేకపోయింది.

(2) ఇక వర్తకుల విషయం, కొట్లాటలు జరిగే ప్రాంతాల్లో సరుకుల అమ్మకం, రవాణా మొదలయినవి దెబ్బతింటున్నాయి. ఒక్క కలకత్తా కొట్లాటలవల్ల 60 కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతింది. బొంబాయిలో పెద్దపెద్దపోటువర్తకులు, తమకువచ్చే లాభాలు పోతూండడంచూచి, శాంతి స్థాపనకు రాజకీయ నాయకులమీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు.

(3) అసంఖ్యాకమైన జనసామాన్యందారి, తెన్నూగానక, చెప్పరాని బాధ లనుభవిస్తున్నారు. హిందువుల్లోను, ముస్లింలలోను, మతద్వేషం రెచ్చగొట్టే వారిని అదుపు ఆజ్ఞల్లో పెట్టడం ఎవరికీ సాధ్యంకాకుండా పోయింది.

ఈ విధంగా, ఏయే ప్రాంతాల్లో కొట్లాటలు వ్యాపిస్తున్నాయో, అక్కడ పరిస్థితులు కాంగ్రెసునాయకుల చేతులలోనుంచి జారిపోతున్నాయి. లీగ్‌నాయకుల చేతుల్లోంచి పోతున్నాయి. ప్రభుత్వం చేతుల్లోనుంచి జారిపోతున్నాయి. పైగా రౌడీలదవుతోంది.

ఈరోజు దేశంలో ఎక్కడ చూచినా, కొట్లాటలు మలబంగా వ్యాపించే ప్రమాదం, అట్టి వాతావరణం, ఉంది.

పదిరోజుల హర్తాళ్ వినాదం

కొద్దిరోజుల క్రిందట బెంగాల్ రాష్ట్రం ఒక పెద్ద అగ్నిపర్వతంమీద ఉన్నట్లుంది. హిందూమహాసభ షాహూకార్లతో సంబంధమున్న శరత్‌బోసు, పది వరుసగా హర్తాళ్ జరపవలసిందని వర్తకులందరికీ పిలుపిచ్చారు. అది అమలు జరిగి యున్నట్లయితే, కలకత్తానగరంలోనే గాక బెంగాల్ పట్టణాలన్నింట, పల్లెటూళ్ళలో సహితం తిరిగి మరొ భయంకర హత్యాకాండ జరిగియుండేది. కాని, యింతలో కాంగ్రెసు నాయకులు, లీగ్ నాయకులు కలిసి బెంగాల్లో సంచారం చేయడం వల్ల, హర్తాళ్ నినాదం ఉపసంహరించుకోబడింది. రెండవ సత్ఫలితం, లీగ్‌నాయకులు ఇదివరకుకంటె స్పష్టంగాను, అచ్చితంగాను కొట్లాటలను ఖండించారు. బెంగాల్లో మహమ్మదీయులు అల్పసంఖ్యాకులైన హిందువుల్ని రక్షించడం పోయి, వారిపై చెప్పరాని అత్యాచారాలు జరపడం మహమ్మదీయులందరికీ తలవొంపులు – అని లీగ్‌నాయకులు ఉపన్యసిస్తున్నారు. 3 వ విషయంబెంగాల్ సంయుక్త మంత్రివర్గ నిర్మాణానికి గాంధీజీ-సుహ్రావర్దీల మధ్య సంప్రదింపులు ప్రారంభమయాయి. అయితే, సుహ్రావర్దీ సంయుక్త శాంతిరక్షణ కమిటీల స్థాపనకు మాత్రమే అంగీకరిస్తున్నాడట. కాంగ్రెసు మెజారిటి రాష్ట్రాలలో మొదట సంయుక్త మంత్రివర్గాలు ఏర్పరిస్తే, తరవాత బెంగాల్లో స్థాపించవచ్చునని చెప్పాడట. దీని అర్థం ఏమిటి? శాంతిస్థాపనను గూర్చిమాట్లాడేటప్పుడుకూడా రాజకీయప్రాబల్యంకోరకు పెనగులాడుతున్నా రన్నమాట.

బీహారుకు కొట్లాటలవ్యాప్తి

హిందూ మెజారిటీఉన్న బీహారుకు కూడా కొట్లాటలు వ్యాపించాయి. కాంగ్రెసు నాయకులు, లీగ్ నాయకులు తెలియజేస్తున్న వాటినిబట్టి, బీహార్ పరిస్థితులెంత విషమించాయో స్పష్టమవుతోంది. అక్కడ్నుంచి మా విలేఖరిని పక్షపాతమైన రిపోర్టు ఒకటి పంపాడు. బెంగాల్ కొట్లాటల ప్రత్యక్ష పరిణామమే బీహారు కొట్లాటలుకూడా. అక్కడ ఎంత అమానుషమైన అత్యాచారాలు జరిగాయో, ఇక్కడకూడా అంతే అమానుషమైన అత్యాచారాలు జరిగాయి. ముసల్మానులకంటె హిందువులే ఎక్కువ విశాలహృదయులు అని చెప్పుకొనేవారంతా బీహార్ దురంతాల విషయం విని అభిప్రాయాన్ని మార్చుకోవలసి యుంది. "నౌఖలీ దురంతాలకు ప్రతీకారం చెయ్యాలి!" అనే నినాదం ఎక్కడికి దారి తీస్తుందో, బీహార్ కొట్లాటలవల్ల మనం తెలుసుకోవచ్చు. నెహ్రూ, తాను చూచిన దృశ్యాలను గూర్చి యిలా చెప్పాడు. "ఇంత ఉన్మాద స్థితికి ప్రజలు దిగజారతారని నే నెన్నడూ ఊహించలేదు." బీహార్‌లో కొట్లాటలు జరిగిన ప్రాంతంలో మొట్టమొదటిసారి కాంగ్రెసు నాయకులు, లీగ్ నాయకులు ఒకే ఉపన్యాస వేదికమంచి మాట్లాడారు. (నెహ్రూ, నిష్తార్‌లు) ఐతే ఉభయపార్టీల నాయకులు హిందూ-ముస్లిం ఐక్యతకై కొత్త పిలుపు యివ్వలేదుగాని, ఇక కొట్లాటలు ఆగిపోవాలనిగాని, భావించడం పొరబాటు. కాంగ్రెసు నాయకులు ఆచార్య కృపలానీని తూర్పు బెంగాల్ సంచారానికి పంపినట్లే, జిన్నా కూడ నౌమాన్‌ను బీహార్ సంచారానికి పంపాడు.

శాంతి స్థాపనకై నాయకుల విజ్ఞప్తి ప్రశంసించ దగ్గది

ప్రజలంతా శాంతి స్థాపనకై పనిచేయవలసిందని కాంగ్రెసు నాయకులు, లీగు నాయకులు విజ్ఞప్తి చేయడం ప్రశంసించ దగ్గ విషయం. "మనలో మన కెన్ని అభిప్రాయ భేదాలున్నా, ప్రబల మానుషత్వానికే కళంకము తెచ్చే దురంతాలను మనం ఎన్నటికీ సహించరాదు. నీచాతి నీచమైన దుండగాలు చేయడంవల్ల మన రాజకీయ సమస్యలు పరిష్కారం కావు. స్వాతంత్ర్యసాధాని కవి పునాదు లెన్నటికీ కాజాలవు. మన పొరుగువారిమీద దౌర్జన్యం చేస్తే, అంతకంటె అనేకరెట్లు ఎక్కువదౌర్జన్యంజరుగుతుందనే విషయం మనమెవరమూ మరచిపోకూడదు. దౌర్జన్య చర్యలవల్ల సామాజిక జీవితమే ధ్వంసమవుతుంది. మానవులం పశువులతో సమానంగా తయారవుతాం" అని వారు తమ సంయుక్త ప్రకటనలో స్పష్టంగా ప్రజల్ని హెచ్చరించారు.

అయినా కొట్లాటలు ఆగిపోయే సూచనలేదు

సాధారణపరిస్థితుల్లో ఇట్టి విజ్ఞప్తివల్ల చాలా లాభం కలిగియుండేది. 24 గంటల్లో ఎక్కడి కొట్లాటలు అక్కడ ఆగిపోయిఉండేవి. కాని అలాంటిదేమీ కనపడ్డంలేదు. ఎందువల్ల? కాంగ్రెసు - లీగ్ అనైక్యత ఇంకా ఐక్యతగా మారలేదు.

పి. సి. జోషి

(1) కొట్లాటలకు కారణమైన పరిస్థితులన్నీ ఇప్పటికి దేశంలో ఉన్నాయి. ఉభయ పార్టీలమధ్య రాజకీయంగా ఒడంబడిక జరగనంతకాలం ఎన్ని సంయుక్త ప్రకటనలు చేసినప్పటికీప్రయోజనం ఉండదు. ఇదంతా ఒక నాటకం మాదిరిగా ప్రజలకు కనిపిస్తుంది.

(2) పరిస్థితులు చెయ్యి జారిపోయాయి. కాంగ్రెసులోను, లీగ్‌లోను ఉన్న మత దురహంకారుల చేతుల్లో నేడు నాయకత్వంఉంది. రౌడీలు ప్రజలకు ముందుండి, నడిపిస్తున్నారు. ఎందువల్లనంటే, హిందువులతోగాని ముస్లింలతోగాని పోరాడగలశక్తి యీ రౌడీలకు ఉంది! ఇట్టి పరిస్థితులో శాంతి అంత సులభంగా స్థాపింపబడదు.

(3) కాంగ్రెసు పత్రికలు ముస్లింగూండాల అత్యాచారాలనుగూర్చి,లీగ్‌పత్రికలు హిందూ గూండాల అత్యాచారాలనుగూర్చి కొత్తకొత్త వార్తలు-ఉన్నవీ, లేనివీ-ప్రచురించడంద్వారా పత్రికాధిపతుల ఆదాయం నానాటికీ హెచ్చుతుంది. నౌఖలీ దురంతాలనుగూర్చి కాంగ్రెసు పత్రికలు, బీహార్, బొంబాయి దురంతాలను గూర్చి లీగు పత్రికలు మతోద్రేకాలను రెచ్చగొట్టే విధంగా వార్తలను ప్రచురిస్తున్నాయి. ఈవిధంగా పత్రికాధిపతులు ప్రజల మనస్సులలో నాటినవిషబీజాలన్నీ ఒక్కసారి-యెలా మాయమౌతాయి?

ప్రజాసామాన్యాన్ని సమీకరించాలి

పై కారణాలవల్ల, ఒక్కసారి హిందూ-ముస్లిం ఐక్యత చేకూరుతుందనుకోవడం పొరబాటు. కాంగ్రెసు, లీగ్ నాయకుల సంయుక్త ప్రకటనను ఆచరణలో పెట్టడంకోసం కాంగ్రెసు ప్రజా సామాన్యాన్ని, లీగ్ ప్రజాసామాన్యాన్ని విరివిగా సమీకరిస్తే తప్ప, ఎన్నో విజ్ఞప్తులు చేసినా అవన్నీ కాగితం మీదే ఉండిపోతాయి.

ప్రతి పట్టణంలోను, ప్రతి గ్రామంలోను, స్థానిక కాంగ్రెసు నాయకులు లీగ్ నాయకులు కలిసి ప్రజలమధ్య శాంతికి కాపాడేందుకు కృషిచేస్తేతప్ప, కొట్లాటలు ఇలాగే ఎప్పుడూ జరుగుతూంటాయి. మత మహాం కారుల చర్యలవల్ల ఇంతవరకు మూకీభావం వహించిన కాంగ్రెసువాదులు, ముస్లింలీగర్లు నాయకుల సంయుక్త విన్నపాన్ని ఆచరణలో పెట్టే ధైర్యం, ఉత్సాహం కలిగేటట్లు చూడాలి. గత మూడు నెలల అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకున్నా, నాయకుల విజ్ఞప్తిని చూచినా, మనకు స్పష్టంగా తెలిసేదేమంటే కొట్లాటలవల్ల కాంగ్రెసుకుగాని, ముస్లిం లీగ్‌కుగాని, ప్రయోజనం ఎంతమాత్రం కలుగదు. ఏ ఒక్క భారతీయునికి అవి లాభకారి కావు. బ్రిటిష్ పరిపాలకులు, వారి పోలీసులు మాత్రమే లాభం పొందుతారు.

పౌరసత్వ హక్కులు తిరిగి స్థాపింపబడాలి

తక్షణమే అన్నిరాష్ట్రాలలోను పౌరసత్వ హక్కులు తిరిగి స్థాపింపబడాలని కాంగ్రెస్ వాదులు, లీగర్లు, హిందువులు మహమ్మదీయులు ఐక్యకంఠంతో డిమాండు చేయాలి. 144 వ సెక్షన్‌లు, కర్ఫ్యూఉత్తరువులు, సమిష్టిజరిమానాలు ఇవన్నీరద్దుచేయబడాలి. పోలీసు, మిలిటరీ, గస్తీ దళాలు రద్దుకావాలి. వాళ్ళు ప్రజాజీవితాన్ని దుర్భరం చేస్తున్నారు. పరస్పర అనుమానాలను అధికంచేస్తున్నారు. మనమీదగల విరంకుశాధికారుల పెత్తనాన్ని ఎక్కువ చేస్తున్నారు. పోలీసు రక్షణ చాలదు, మిలిటరీని పంపించాలి-అంటూ కొందరుచేసే ప్రకటనలు మనబానిస ప్రవృత్తికి చిహ్నం. బ్రిటిష్ తుపాకులద్వారా లభించేది శాంతి ఎన్నటికి కాజాలదు. హిందూవులమీద మహమ్మదీయులమీద బ్రిటిష్ పాలకుల పెత్తనం ఎక్కువ కావడమే జరుగుతుంది.

కాంగ్రెసు నాయకులు లీగు నాయకులు ఇంకా రాజకీయ ఒడంబడిక చేసుకోలేకపోయారు. శాంతి స్థాపనకై వారుచేసేవిజ్ఞప్తులు సామ్రాజ్యవాదాన్ని కలిసి కూలద్రోయడానికి పుపయోగించవు. కాంగ్రెసు రాష్ట్రాలలో హిందువుల ప్రాణరక్షణకు కాంగ్రెసు, ముస్లింరాష్ట్రాలలో ముస్లింల ప్రాణరక్షణకు లీగ్, పనిచేయాలని ప్రబోధించడమే ఈ సంయుక్తప్రకటనలఉద్దేశం.వీటివల్ల ప్రయోజనం కనబడకపోతే పోలీసుల్ని మైనికుల్ని ప్రజలమీదికి తోలుతారు. పండిట్ నెహ్రూ బీహారులో క్రింది విధంగా పుపన్యసించాడు.

"ఈ కొట్లాటలు వెంటనే ఆగిపోకపోతే పరిస్థితులు చాలా విషమిస్తాయి. యిక వాటిని సహించం. ప్రస్తుత పరిస్థితి యిలాగేవుంటే, మరఫిరంగులు, బాంబులు ప్రభుత్వయంత్రం పుపయోగించవలసివస్తుంది."

సర్దార్ నిష్తార్‌కూడ ఈ ధోరణిలోనే పుపన్యసించాడు. అతడిలా అన్నాడు. "నౌఖలీలో హిందువులు బాధలకు గురి అయారు. తూర్పుబెంగాలు మతలను ప్రతి ముస్లింవిరసిస్తాడు. ముస్లింలు ఈకొట్లాటలను మానకపోతే ప్రభుత్వానికి గల అధికారాలన్నింటినీ పుపయోగించి అణచవలసివస్తుంది."

కాంగ్రెసు నాయకులు, లీగు నాయకులు తాత్కాలిక ప్రభుత్వంలో ప్రవేశించిన తరువాత కొట్లాటలను ఖండిస్తున్న మాట వాస్తవమే కాని ఒకరి నొకరు సాధించే పాత విధానమే ఇప్పటికీ అవలంబిస్తున్నారు. బ్రిటిషు మిలిటరీకి పోలీసులకు పెత్తనమిచ్చి ప్రజల్ని అణచివేస్తామని బెదరించుతున్నారు.

సూర్యాపేటలో పెద్దపెట్టున పోలీసుదాడికి సన్నాహాలు

వీరోచిత ప్రతిఘటనకు ప్రజల సంసిద్ధత

(మా విలేఖరి)

హైదరాబాద్, నవంబరు 8

పాత సూర్యాపేట బాలేముల గ్రామానికి 4 మైళ్ళదూరాన వుంటుంది. సూర్యాపేట దేశముఖు గ్రామాలలో వాకటి ప్రజావుద్యమము బలంగా వున్నందున చుట్టుపట్లగ్రామాల్లోని పౌరుష్యవిరులకు సింహస్వప్నంగా వుంటూంది. తిమ్మాపురం పోరాటంలో పోలీసుల తుపాకులకు ఎదురుగా నిలచి వారి ప్లానులను భగ్నంచేసినవారు పాత సూర్యాపేట ప్రజలే. అందుకొరకే, బాలేముల రైతు నాయకుల ప్రాణాలను తీసిన పోలీసు హంతకులు, పాత సూర్యాపేటపైకి దయాఖు అయినారు.

ప్రజల డిఫెన్సు

29 వ నాడు శిలారీలమీద 50మంది పాత సూర్యాపేటకు ప్రయాణమైనారు గ్రామంలో చొచ్చుకొనిపోయి, తమ 'కార్యక్రమాన్ని' సాగించాలని పోలీసులు, వారి నాయకులైన అమీన్ ఉబలాటపడ్డారుగాని, దారిపొడుగునా బండ్లు ప్రత్యక్షమైనవి. లారీలు ముందుకు పోలేక ఆగిపోయినవి. వెనుకకు తిగ్గి పోలీసులు దిగి ఇటూ అటూ చూచారు. గ్రామ రక్షణకై అక్కడక్కడవున్న వలంటీరు దళాలు అన్నీ, రానున్న ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్నవి. పోలీసులు తుపాకులు వారులు పెట్టారు. వలంటీరులు వడిసెలలు తీశారు. పోలీసులు నాలుగు వైపుల చుట్టుకోడానికి ప్రయత్నించుచూవుంటే వలంటీర్లు వారినే చుట్టివేస్తూ పోయినారు. పోలీసులు తుపాకులను కిందపెట్టుకున్నారు. ఒక్కపెట్టున 'వెళ్ళిపొండి' అని నినాదాలు బయలుదేరాయి.

పెద్దఎత్తున దాడికై సన్నాహాలు

దీని తర్వాత, ఈ గ్రామంపై పెద్దఎత్తున దాడికై సన్నాహాలు జరుగుతున్నవి. పోలీసు ఉన్నతాధికారులు స్వయంగావచ్చి ఈదాడిని జరిపించుతారని కూడా వదంతులున్నాయి. ప్రజలు పోలీసు లారీలను రానివ్వరని, కాలినడకమీదనే గ్రామాన్ని చుట్టుముట్టాలని ప్రయత్నించుతున్నట్లు తెలుస్తున్నది.

సూర్యాపేటకు హైదరాబాదునుంచి 30 లారీలలో, పోలీసులు వారికి కావలసిన బియ్యం, కట్టెలు, ఇతరసామానులు వచ్చినవి. ఈ విధంగా పెద్దఎత్తున పోలీసు సమీకరణ జరిపి, ఎప్పుడో, ఏ సమయానో గ్రామంపైన దాడిచేయవచ్చు.

ప్రజల విప్లవ సంరంభం

నట్టికల్లు, సింగారం, కందిగట్ల, ఈమూడు పాతసూర్యాపేట సరిహద్దు గ్రామాలు. మొదటి రెండు గ్రామాలకు, మాణిక్యారావు అనే దేశముఖు. ఇతడు ఈ ప్రాంతపు పేట్ల (ప్రభుత్వం ఏర్పరచిన స్టోర్సు) యూనియన్‌కు అధ్యక్షుడుగా చేయబడి (అధికారులచేత) ప్రజలనుంచి వసూలు అయిన డబ్బులో అధికభాగం కాజేశాడు. ప్రజా ప్రవాహంలో 'తన' గ్రామాలు కొట్టుకపోకుండా, విశ్వప్రయత్నాలు చేసి ఆ గ్రామాల ప్రజలను సంఘాలలో చేరనివ్వలేదు. బాలేముల కాల్పుల తర్వాత ఈ గ్రామాల ప్రజలంతా ఆంధ్ర మహాసభలో చేరుతున్నారు, కారణం స్పష్టంగానే వుంది. తాము ఎవరిమాటవిని ఇంతకాలం సంఘంలో చేరలేదో వారి యజమానులు బాలేములలో చేసినది ఏమిటో వారు గుర్తించారు.

దేశముఖులంతా మూడురంగుల జండా తమకు రక్షణ అంటూ దాని మరుగుచేరుతున్నారు. దానిని కూడ తమ పాపపంకిలంతో కలుషితం చేస్తున్నారు. కష్టజీవులంతా ఎర్రజండా తమ రక్షణ అంటూ చేబూనుతున్నారు.

ఈ ప్రచారాన్ని అరికట్టడం దేశముఖులకు కానిపని అయింది. పై దేశముఖు మాణిక్యారావు, కందిగట్ల దేశముఖు వెంకట రామారావు, ఆత్మకూరు దేశముఖు నూకాపు రామానుజరావు స్టేటు కాంగ్రెసు ప్రచారకులుగా బయటికి వచ్చారు. సంఘాలు పెట్టుకోవచ్చును గాని, కమ్యూనిస్టుపార్టీలో చేరవద్దు. కాంగ్రెసులో చేరండి. ఎర్రజండా వద్దు. మూడురంగుల జెండాను చేపట్టండని అదే పనిగా ప్రచారం చేయసాగారు. ప్రజలు ఒకటే జవాబు ఇస్తున్నారు. "మాకు మూడు రంగులూ వద్దు. మూడు వేషాలు వద్దు. మాకు మా ఆంధ్రమహాసభ జెండా ఎర్రజెండా ఉంది." దేశముఖులు అంతటితో చాలించక 'కమ్యూనిస్టుపార్టీలో చేరితే ప్రభుత్వము మిషన్‌గన్నులతో కాల్చివేస్తుంది. టియర్ గ్యాసు వదిలి చంపివేస్తుంది........' అని ప్రచారం సాగించారు. దానికి ప్రజలు చెప్పే జవాబు ఒక్కటే. ప్రతిరోజూ సాయంత్రం గావించే బ్రహ్మాండమైన ప్రదర్శనాలు.

దేశముఖులు కాంగ్రెస్‌సంస్థను కాంగ్రెస్‌జండాను కలుషితంచేస్తున్నారు. వీరిని కాంగ్రెసువాదులు జాతీయవాదులు కాంగ్రెస్‌నుంచిదూరంచేసి తాము కూడ ప్రజలతో కలిసి పనిచేయాలి. కాంగ్రెసు గౌరవాన్ని, కాంగ్రెసు జండా గౌరవాన్ని అప్పుడే కాపాడగలరు.

ఇతర గ్రామాలలోగూడా

తాలూకాలో ఆంధ్రమహాసభ పనిచేస్తూవున్న ప్రతిగ్రామంలోనూ. పోలీసుదాడిని ఎదుర్కొడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంలో రైతులు వ్యవసాయపు పనులను తాత్కాలికంగా వదులుకొని రక్షణ సన్నాహాలు చేస్తున్నారు. రోడ్లను, దారులను, దూరంగావుండి కాపలావేస్తూవున్నారు. దాడినుండి రక్షించుకొనే ఉపాయాలను కార్యకర్తలు నేర్పుతూవుంటే, వ్యతిరేకులు చేసే తుపాకుల, బాంబుల ప్రచారం పనికిరాకుండాపోతున్నది. ప్రజలు ఉత్సాహంతో ముందుకువస్తూ, గ్రామరక్షణకై వలంటీర్లుగా చేరుతున్నారు

సూర్యాపేట తాలూకాలోనే ఈ కేంద్రీకరణ ఎందుకో?

నల్లగొండజిల్లాలో అంతటికీ ఈతాలూకాలోనే నిర్మాణయుతమైన ఉద్యమ ముందుకేగాక, ఇక్కడి ఉద్యమ సహాయంతో, జిల్లా అంతటా బలమైన ఉద్యమంనిర్మింపబడింది. ఇతర తాలూకాలలో - ప్రధానంగా జనగామ, హుజూరునగరు తాలూకాలకు ఈ తాలూకా కార్యకర్తలువెళ్ళి బలమైన ఉద్యమాలను నిర్మించడంలో అచ్చటి ప్రజలకు కార్యకర్తలకు తోడ్పడ్డారు

జిల్లాలోని పెద్ద దేశముఖు, జమీందారులలో ముఖ్యులైన, చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి (ఎర్రపాడు) లక్ష యెకరాలుగల దేశముఖు, 20 వేల యెకరాలుగల దేశముఖు కుందూరు లక్ష్మీకాంతరావు (సూర్యాపేట) ఇక్కడివారే. వీరు ఈఅధికారవర్గానికి అండగావుండి నిర్బంధవిధానాన్ని తీవ్రం చేయడంలో ప్రభుత్వానికి తోడ్పడుతున్నారు.

సూర్యాపేట పట్టణంలో

15 వ అక్టోబరునాడు ప్రజలు ప్రదర్శనాలు జరుపుతారనే సాకుతో 14 వ తేదీన సెక్షన్‌ను ప్రయోగించి పట్టణంనిండా రిజర్వు పోలీసులను నింపివేశారు.

ఎవ్వరూ పదిమందిగా కలవగూడదు, అని గోడలపైన వ్రాసినారు. గ్రామాల నుంచి వచ్చే మనుష్యుల చేతుల్లోని కర్రలను బండ్ల గడికొయ్యలను (కాడికొయ్యలు) ముల్లుకర్రలను కొడవండ్లను మొదలగు చేతుల్లోఉండే ప్రతి వస్తువును లాక్కొనడమే పనిగా.

అంతా బ్లాకుమార్కెట్టే

కమ్యూనిస్టులు అరెస్టుకావడంతోనే, బ్లాకుమార్కెటు అంటే భయపడే పెద్ద వ్యాపారస్తులు బట్టబయలైపోయారు. పోలీసుల సహాయంతో, రిజర్వు పోలీసు సహాయంతో గూడా మార్కెటు సాగించారు. బట్టల డిపోలో ప్రజలకు బట్టకరువైంది. కంట్రోల్ ధరకు వస్తువులు కరువు అయినవి. రేషన్ షాపులోని బియ్యం అన్ని రిజర్వు పోలీసులకే. ప్రజలకేమీ లేవు.

మళ్ళీ పోరాటానికి సిద్ధం

సూర్యాపేటలో విద్యార్థులు, తమ కోర్కెలను - సానుభూతి సమ్మె సందర్భంలో తీసివేయబడినవారిని చేర్చుకొనుట, వారిపైన కేసులను ఉపసంహరించుకొనుట మొదలైనవి సాధించడానికి సమ్మెచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ కార్మికులు జీతాల కొరకు ఆందోళన ప్రారంభించబోతున్నారు. ఇతర ప్రజలు అన్నం, బట్టలకు బ్లాకుమార్కెట్టుకు వ్యతిరేకంగా పోరాటానికి ముందుకు వస్తున్నారు.

ఎవ్వరూ పట్టుబడలేదు

ఇంత నిర్బంధవిధానం తర్వాత, ఇంత పోరాటం తర్వాత కూడా ఎవ్వరూ పట్టుబడలేదు. గ్రామనాయకులు, తాలూకా నాయకులెవ్వరూ దొరకలేదు.

ప్రభుత్వం, దాడికై సన్నాహాలు చేసుకుంటూంది.

కోలారు కార్మికులపై గూండాల, పోలీసుల కుట్రలు

కార్మికులపై కాల్పులు

(మా విలేఖరి)

మారికుప్పం, నవంబరు 6

నవంబరు 4 న కోలారు గని కూలీలమీద పోలీసులు తుపాకులు కాల్చారనీ, నలుగురు చనిపోయారని పత్రికలు వ్రాసాయి. దాని నిజగాధ యిది.

నిమ్నజాతి ఫెడరేషన్ రౌడీలు 1 నవంబరు 3 న కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులో ప్రవేశించి ఛాంపియన్ రీప్ కార్మికసంఘ కార్యదర్శి వాసన్‌ను పొడిచారు. ఈ దురంతాన్ని నిరసిస్తూ కార్మికులు జరిపిన ఊరేగింపులో ఒక ముస్లిమును దొంగపోటు పొడిచి చంపారు. దీనికితోడు పట్టణం అంతా మైసూరు గని కూలీసంఘ కార్యదర్శి ఎమ్. గోవిందన్‌ను చంపినట్లు పుకార్లు పుట్టించారు. ఈ వార్తలు వినగానే కార్మికులంతా పనులుమాని, గనులనుండి పైకివచ్చి వివరాలు తెలుసుకొనేటందుకై వాసన్ ఇంటి వద్ద పోగయ్యారు.

ఈ అవకాశం కల్పించుకొనేందుకు పోలీసులు—గుండాలు కలిసే ఈ పుకార్లు పుట్టించారు. కార్మికులను బెదరగొట్టడమనే మిషతో పోలీసులు ఊరేగింపుపై లాఠీచార్జీ, తుపాకి కాల్పులు సాగించారు. బైనట్లతోగూడ చాలమందిని పొడిచారు. 6 గురిని చంపారు. 12 గురిని గాయపరచారు. గాయపడిన వారిని హాస్పిటలుకు చేర్చడానికి బయలు పోలీసు లారీవరకు కాళ్ళుపట్టుకొని నేలపైయీడ్చారు. ఈమధ్య అనేక సమ్మెలను విజయవంతంగా సాగించిన కోలారు కార్మికులలో చీలికలు కలిగించడానికి, కార్మికులను భయపెట్టి అవమానపరచడానికి పోలీసులు ఈ ఘటనను స్వయంగా ప్రోత్సహించారు.

కాకినాడలో

కాకినాడ విద్యార్థులు సానుభూతి సమ్మె చేశారు. ఊరేగింపు, బహిరంగసభ కూడా జరిగాయి.

భీమవరంలో

భీమవరం విద్యార్థులు కన్యాపక్షాన ఎర్ర జెండా సమ్మె చేశారు.

ప్రిన్సిపాల్, పోలీసులకు లైసెన్సు

ఆంధ్రా విశ్వవిద్యాలయ విద్యా వ్యతిరేక తీర్మానం

విశాఖపట్నం, నవంబరు 8

ఆంధ్రాయూనివర్సిటీ సిండికేటులో విద్యార్థుల సమ్మెలకు సంబంధించిన ఒక తీర్మానం చేశారు. దీని ప్రకారం విద్యార్థులు ఏ కాలేజీలోగాని హైస్కూల్లోగాని సమ్మెలు చేసినట్లయితే ఆయా ప్రిన్సిపాల్సుకి సమ్మె చేసిన విద్యార్థులపైనగాని, సమ్మెనాయకులని తోచినవారిపైనగాని తమ యిష్టవచ్చిన చర్య తీసుకునేందుకు సంపూర్ణాధికారాలున్నాయి. సమ్మెలు వచ్చే పక్షంలో జిల్లా మేజిస్ట్రేట్లు తమ పోలీసు సిబ్బందితో లోపలికి కూడా వచ్చి ప్రిన్సిపాల్సుకి సహాయం చెయ్యమని ప్రభుత్వాన్ని కోరారు.

దీనిపై ప్రభుత్వం యింకా వుత్తర్వులివ్వలేదు. ఆలోచన చేస్తోందని తెలియవస్తోంది.

ఈ సిండికేటు సర్క్యులర్ యిక్కడి కాలేజీల్లో ప్రకటింపజేశారు. సర్క్యులర్ క్లాసుల్లో చదువుతుంటే విద్యార్థులు చాలా అసహించుకొన్నారు. ఛీ. ఛీ. సిగ్గు, సిగ్గు, అని కేకలువేశారు.

యూనివర్సిటీ విద్యార్థుల సమ్మె

ఐందరు విద్యార్థులపై లాఠీచార్జీలూ అరెస్టులూ జరిగాయన్నవార్త, యూనివర్సిటీ విద్యార్థులను చాలా కలవరపెట్టింది. నిన్న జరిగిన అసమ్మతి సమ్మెలో 90% పాల్గొన్నారు. బ్రహ్మాండమైన ఊరేగింపు బహిరంగసభ జరిగాయి. సభలో సిండికేటు నిర్ణయాన్ని ఖండిస్తూ తీర్మానింపబడింది ఐందరు గుంటూరు ప్రిన్సిపాల్సునూ పోలీసులనూ శిక్షించాలనీ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం వెంటనే కలుగజేసుకోవాలనీ తీర్మానాలు చేయబడ్డాయి.

చిన్న కథ

చిరంజీవి

ఒక ఆంధ్ర నావికుడు

చిరంజీవి నేవీ ఆస్పత్రిలో మూల్గుతున్నాడు. ఢాక్టరేమంటాడోనని గుండెలు దడదడ కొట్టుకుంటున్నవి. వరండాలో కుర్చీలో కూలబడ్డాను. ఆ పూటతో రేషను పూర్తయ్యింది. మిలిటరీ కాపలా బయటిగాలిని లోపలికి రానీయటంలేదు. నీళ్ళు నిలవతొట్టె యెండిపోయింది. లోపల సింగూ, చక్రవర్తి గన్నర్సుమేటుతో మాట్లాడుతున్నారు. యెస్టాబ్లిష్మెంటంతా అట్టుడికినట్లుడికి పోతోంది. కెప్టెన్ మైకులో మాట్లాడుతున్నాడు. "మీ బాగోగులు మీరే నిర్ణయించుకోండి. ఇంటి దగ్గరున్న తలిదండ్రుల్ని తలపుకు తెచ్చుకోండి. కాంపును మిలటరీచేతుల్లో అప్పగించాను. హద్దుమీరినవాళ్ళు గుండు దెబ్బ తింటారు." యస్. బి. యే. బయటికి వచ్చాడు. "ఫ్లాగ్ ఆఫీసరు మన నేవీనే సముద్రంలో కలుపుతానంటే భయపడలేదు మనం. ఈ గుండు దెబ్బలట!" అంటున్నాడు నవ్వుతూ. కాని "చిరంజీవెలా వున్నాడు?" అన్నాను.

"గుండు తలవెనక తగిలింది. గాయం కడిగాను. డాక్టర్ని పిలిచేందుకు వెళుతున్నా" అన్నాడు.

చిరంజీవి బ్రతుకుతాడా? రాయిలాంటి మనిషి. రంగూన్నుంచి పారిపోయి వచ్చేప్పుడు ఎన్ని కష్టాలుపడ్డాడు! మాడిపోతున్న యిల్లూ, చచ్చిపోయిన చెల్లెల్నీ వదిలి పరుగెత్తాడు. జపాను విమానాల్తో పందెంవేసి పరుగెత్తాడు. బర్మాదొంగల్ని కావడిబద్దల్తో మోదాడు. ఎనభై మైళ్ళు కాళ్ళు మడవకుండా నడిచాడు. ఇవన్నీ చెబుతూంటే అతనికళ్ళు మెరిసేవి. "ఏముంది రావూ! బ్రదుకు తావనే ఆశగూడా లేదు. దీనికితోడు ఒక ముసలమ్మా, ఒక పసిపిల్లా. వాళ్ళదీ తెలుగు దేశమే. నాలాగునే వలసపోయారు. నడిచినడిచి నడవలేకపోయారు. సరే! ఇద్దరినీ చెరోవైపునా కావడిలో కూర్చోబెట్టాను. మంచి నీళ్ళు కావాలంటే కొండలు దిగి రెండు మూడు ఫర్లాంగులు నడవాలసి వచ్చేది. తిరిగి చూస్తే దారి కన్పించేదికాదు. ముసలమ్మబొడ్డులో దాచుకున్న డబ్బును కాపాడమనేది. అలాగే ప్రయాణం చేశాం. ఎన్ని శవాల్ని చూచాం! నడవలేక చచ్చినవాళ్లూ, నాలుకెండి చచ్చినవాళ్లూ, నోటిముందు దోసిటబట్టి కర్రలా బిగదీసుకు పోయినవాళ్లూ, ఎన్ని రోజులు....యెన్నిరోజులు! నెహ్రూ పంపిన శనగపప్పు అందేవరకూ దొరకంలేదు. బ్రదికామనుకున్నాను. బ్రదికి లాభమేమిటి? చచ్చినవాళ్ళ పగ సాధించాలని జపానువాళ్ళంటే, గుండె మండిపొయ్యేది. అందుకనే నేవీలో చేరాను. రిక్రూటింగు ఆఫీసరు 'నేవీలో యెందుకు చేరుతున్నావు' అని అడిగితే నాకు నవ్వొచ్చింది. చాలమందిలాగ త్రాగుడు త్రాగడానికి కాదు. జపాను వాళ్ళని చంపటానికి!" అన్నాను.

ఎప్పుడూ అంతే! గడుగ్గాయిలా సమాధానం చెప్పేవాడు. వంకరటింకర సమాధానాలు తెలియవు చిరంజీవికి. ముక్కుసూటిగా తిన్నగా మాట్లేడేవాడు.

అందుకనే అతన్ని టోపసు బ్రాంచిలో పడేశారు రిక్రూటింగు ఆఫీసరు. అప్పటికి నాకే తెలియదు 'టోపసు' అంటే యేమిటో. ఎవరో చెప్పారు 'పాకీపని' అని. చిరంజీవికాసంగతి తెలిసింతర్వాత ఆఫీసరు దగ్గరకు పరుగెత్తాడు. "పాకీపని చెయ్యటానికి మెట్రిక్యులేషను పరీక్షదేనికి? నేను పాకీపనిచెయ్యటానికి చేరలేదు: జపాను వాళ్ళను చంపటానికి చేరా"నన్నాడు. ఆఫీసరు పక్కికిలించాడు. 'ఇలాంటి ఆఫీసర్లుంటే ఇండియన్ నేవీ బంగాళాఖాతంలో కలుస్తుంది!' అన్నాడట చిరంజీవి. ఆఫీసరుకు కోపంవచ్చి "నీకు మెదడులేదు. ముందు ప్రాపరుఛానెలు గుండా రా: పో!" అన్నాట్ట. చిరంజీవికి అరికాలిమంట నెత్తికెక్కింది. "నాకు మెదడులేకనే చేరానేమో కాని మీకుబుర్రే లేదు!" అన్నాట్ట. అనివెనక్కి తిరిగాడో లేదో, సుపీరియర్ ఆఫీసరును అవమానించి నందుకు నాలుగు మాసాల ఖైదు.

తర్వాత అంటూండేవాడు, "నేనుఅప్లికేషనువ్రాసి ఆరుమాసాలైంది. ఇంతవరకూ అతీపతీలేదు. ఇంతవరకూ వాళ్ళకు లేనిది బుర్ర ఒక్కటే అనుకున్నాను. కళ్లూ, చెవులూ, కాళ్లూ యేమీ లేవు"

శిక్షలంటే బెదిరేవాడుకాదు. అన్యాయమూ, అసందర్భమూ అనుకుంటే తలతన్నినట్లు మాట్లాడేవాడు. అందుకనే అతను 'టోపసు' అయినా అందరికీ అతనంటే అపరం. అంత అభిమానమూ, అంత అణకువానూ. "మన పల్లెటూళ్ళల్లో రాళ్ళు ఏరుకుని అన్నం తింటారు. నేవీలో మెతుకులు యేరుకుని తినాలిసొస్తోంది"అని ఒక డెప్యుటేషను తీసికెళ్ళాడు కమాండింగు ఆఫీసరువద్దకి. "ఆ మాత్రం దొరుకుతూన్నందుకు సంతోషించండి .... గాడిదలకా తిండి చాలు!" అని కసురుకున్నాడు. మా బాగోగుల భాగ్యవిధాత! "సరే! ఐతే ఆతిండి తినం!"అన్నాడు చిరంజీవి - చిరంజీవి వెనకవున్న వెయ్యి గొంతుకలూ అరిచాయి: "ఆ తిండి తినం!" అని. మర్నాడు చిరంజీవికి బదిలీ! "మన గోడు వింటానికి ఆరు మాసాలు! మన గాడీ నడపడానికి ఆరు నిమిషాలు!" అన్నాడు చిరంజీవి బదిలీకి ప్రయాణం గడుతూ! అతనన్న మాటలు లోకోక్తులు మా నేవీకి!

"తిండి తినమంటే తినాల్సిందే!" అన్నాడు మా వెల్‌ఫేర్ ఆఫీసరు. "పురుగులు వద్దని!" అన్నాం మేమూ. "ఐనా సరే! అది మా ఆర్డరు! ఆర్డరును ఉల్లంఘించితే తెలుసుగా" అన్నాడు. "ఆర్డరిచ్చిదొకుల్నాపండి"!అన్నాడుచిరంజీవి "అది నేవీకి ఉబుసుపోక ఐపోయింది!" అన్నాడు ఆఫీసరు.

చిరంజీవి చేసిన పనులిన్నిన్నికావు! మిట్టమధ్యాహ్నం - పన్నెండు గంటలప్పుడు మండు ఎండలో మాకు ఫిజికల్ ట్రైనింగు! "ఇది ఫిజికల్ ట్రైనింగూ కాదు పిట్టీకాదు. ప్రపంచంలో బలంసంపాదించడానికి కసరత్తు చేస్తారు. మనం కసరత్తు చెయ్యటానికి బలం సంపాయించాల్సి వస్తోంది" అని విసుక్కునే వాడు చిరంజీవి. ఆటలపోటీల్లో మొట్టమొదటి బహుమానం కొట్టుకొచ్చేవాడు. కాన్వాస్‌షూస్ లేకుండా పీటి చెయ్యమన్నాడు యినస్ట్రక్టరు. "ఎవరు నేర్పారు నీకు?" అన్నాడు చిరంజీవి. "పెరేడ్‌గ్రౌండు మానిపోతుం"దన్నాడు అతను. చిరంజీవి కళ్ళల్లో కదుల్లాడే చిలిపినవ్వుచూచి ఇనస్ట్రక్టరు తప్పు దిద్దుకున్నాడు. "చిరంజీవి! ఇదంతా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఆర్డరు. నేనేం చెయ్యను? ఏం చెయ్యగలను!" అని ఉసూరు మన్నాడు. మర్నాడు చిరంజీవి అతనితో గంటల కొద్దీ మాట్లాడాడు. "ఏమిటోయ్ సంగతి!"అంటే "ఇనుంలాంటి ఒళ్లు పెట్టుకొని మెదడుకుతుప్పు పట్టించుకోటాక!"అని చెప్పానన్నాడు. ఆ ఇనస్ట్రక్టరే మొన్న మా ప్రొసెషనుకు ముందునడిచాడు!

ఎంతమందిలో మార్పుతెచ్చాడు యీ చిరంజీవి! ఆఫీసర్ల కతనంటే గుండెలు కొట్టుకొనేవి. రేటింగుల కతనంటే ప్రాణాలు లేచి వచ్చేవి. రెగ్యులేటింగు స్టాఫంతా అతన్ని గురువుగాకొలిచేవారు. "మీకు డిసిప్లినంటే యేంతెలుసు? మీరు చేసేదంతా రెడ్‌టేపిజం"అని వెక్కిరించేవాడు వాళ్ళని. మీకు రికార్డులుచూచి కేసులు పెట్టటం, అభమూ శుభమూ తెలియనివాళ్ళ గొంతులు కొయ్యటం తప్పితే యింకేం తెలుసు"అని ముఖంయెదుట కడిగి వదిలిపెట్టేవాడు. వాళ్ళు బాబుమాటుగా వచ్చి "చిరంజీవి! నీకు తెలియదు. నువ్వే మా పోస్టులోవుంటే మేం చేసినట్లుగానే చేస్తావు"అనేవారు. ఈ మూడురోజుల్లో—స్ట్రయిక్ ప్రారంభం అయింతర్వాత—మమ్మల్నందర్నీ ఎంత క్రమశిక్షణతో నడిపాడు! అంతకు పూర్వం ఆఫీసర్లు ఫోర్సుతో చేయించలేని పనిని. వాలంటీర్లు తయారై చేశారు. ఎంత శాంతంగా, ఎంత ఆర్డర్లీగా నడచింది మా క్యాంపంతా? అది చూచిన రెగ్యులేటింగు పీటి ఆఫీసరు అబ్దుల్ రహమాన్ "ఎక్కడ నేర్చుకున్నావయ్యా చిరంజీవీ!" అని ఆశ్చర్యపడ్డాడు. "రష్యాలో ఎఱ్ఱసైన్యమూ, చైనాలో ఎఱ్ఱసైన్యమూ, యుగోస్లావియాలో గెరిల్లాలూ...." అంటూ అతనికి వూపిరాడకుండా ఉపన్యాసం యిచ్చాడు చిరంజీవి. అబ్దుల్‌రహమాన్ అదరిపోయాడు. మర్నాడు కాంగ్రెసు, లీగు, కమ్యూనిస్టు జండాలు పుచ్చుకొని హాజరయ్యాడు!

చిరంజీవి మాట్లాడుతూంటే కంచుగంట మ్రోగుతూన్నట్లుండేది........

"రావుగారూ! డాక్టరుగారు వచ్చారు. అపరేషను రూంలోకి వెళ్తునా"

అన్నాడు ఎస్. బి. యే. ఉలిక్కిపడ్డాను. డాక్టరుగారిదిమాది విన్ చేశాను."అంత కంగారుపడకండి .... చిరంజీవి బ్రతుకుతాడులే" అని డాక్టరుగారు తలవంచుకుని ముందుకు పోతున్నారు.

వీల్‌కార్టు (చక్రాల మంచం) మీద పండుకోబెట్టి తీసికెళ్తున్నారు చిరంజీవిని. అరగంటక్రితంవరకూ క్యాంపంతా కానై తిరిగాడు. ఇప్పుడు .... ఉక్కులాంటి శరీరం దుప్పట్ల మడతల్లో కలిసిపోతోంది. చిరంజీవి దగ్గుతున్నాడు కంచులాంటి గొంతుక ఎంతటి బలహీన (feeble) మై పొయ్యింది .... అతను ఉపన్యాస మిస్తూంటే .... మొన్నను—విన్నగాక మొన్న-వెయ్యిమంది గుండెల్లో అగ్ని రగుల్కొలిపాడు — "శతాబ్దం నుంచీ బాధలు పడ్డాం, తన్నులు తిన్నాం, అటు సామ్రాజ్యవాదుల శిక్షలూ. ఇటు మన సోదర దేశీయుల అసహ్యమూ అనుభవించాం ... మనం పొట్టకక్కుర్తికోసం చేరిన మెర్సినరీ దళంవాళ్ళం కాదు! ఇతర దేశాల్లో ప్రజలు నవ్య ప్రపంచం కోసం, ప్రజాప్రభుత్వంకోసం చేసే కృషిని కళ్ళారా చూచాం విదేశాలకి వెళ్ళినప్పుడు....50 సంవత్సరాలుగా మనదేశంలో పెంపొందుతున్న నవ్య రాజకీయ చైతన్యాన్ని చూస్తున్నాం.

(మిగతా 8 వ పేజీలో)

మన పండగదినం

★

కోసూరి పున్నయ్య

చదువు సంధ్యలన్ సంస్కరణంబుల
విజ్ఞానంబున వెనుకంబడి పడి
అస్వతంత్రమున అణచిపెట్టబడి
హతాహతమైన, రష్యా ప్రజలకు
తెలతెలవారెన్ చీకటిపారన్
నవంబరే దీనాడే.... శ్రమ
జీవులపండుగ నేడే —

రక్తబిందువుల రాల్చి శ్రమించే
కార్మికజీవుల కండలు నమిలీ
కర్షక బృందపు కడుపులు మాడ్చీ
తిని, తెగ బలిసిన కోటీశ్వరులన్
జలగలనదగు జమీందారులన్
విషసర్పంబగు క్రూరున్ "జారున్"
కూలద్రోసినది యీనాడే, ఆ
నవంబరేదీ నాడే.... శ్రమ
జీవుల పండుగ నేడే —

అట్టడుగున పడియున్న అనాధుల
ఆకలి మంటల విప్లవజ్వాలలు
మిన్ను మన్ను నొణికించె, జగత్తును
కన్నువిప్పు జేసిన దీనాడే
జై జై జై జై జయ నినాదముల
'ధామ్మ'ని జయభేరీ మ్రోగిన "దే"
సుదినమనంగా జ్ఞప్తికితేగా
నవంబరేదీ నాడే.... శ్రమ
జీవుల పండుగ నేడే —

నక్కజిత్తులా బ్రిటిష్ యెత్తులన్
ఐక్యశక్తితో తుత్తునియలజేసి,
సంపూర్ణ స్వతంత్రంబు గుంజుకొన
మతకక్షల విడనాడియు నేడే
ప్రతిజ్ఞలన్ పట్టుడి యీనాడే
'నవంబరేదీ నాడే.... మన
పండుగదిన మీనాడే—



గ్రంథావలోకనం

సమీక్ష

★

అరుణోదయం

(యువ ప్రచురణ)

శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారు.

యువ బుక్ డిపో.

37, అచారప్పన్ వీధి.

జి. టి. మద్రాసు.

ఇది రామమూర్తి జీవితానికి అరుణోదయాన్ని కలిగించిన దీర్ఘకథానిక. రామమూర్తి పరీక్షల్లో వస్తున్నపాసైనా జీవితాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోలేనివాడు. అప్రయత్నంగా కవులసభ్య ఐడ్డాడు. ఇంకేం, కవి, కథకుడూ, నాటకకర్తా, సంపాదకుడూ, చివరకు సినిమా డైరెక్టరూ. వ్యభిచారి యుద్ధకాలంలో దొంగమార్కెటుదారూ, కాంగ్రెస్ అభిమానీ అయినాడు. డబ్బుసంపాదించాడు. ఏం చేయడం.. సమస్య దొంగమార్కెటు సాగిస్తే కమ్యూనిస్టులు పట్టిస్తారు. ఎందులోనైనా పెట్టుబడి పెడితే సమ్మెలూ. నౌకవా భూమిమీద పారేదామూఅంటే మద్రాసుల స్త్రీ వ్యక్తి పల్లెటూరు మోటుకాపురం ఎలాగు? జీవితం ఎటు చూచినా అపాయకరమే: ఆలోచనలో పడ్డాడు.

1930 తరవాత ఆర్థికమాంద్యంలో దివాలా తీసి దావపడేప్పుడు జీవితసమస్యకేసి కళ్లెత్తరవలేదు. "మా కొద్దు తెల్లదొరతనం" దేశాన్ని సమరోత్సాహంలో ముంచెత్తిన పాట యీయన కళారస విహీనమైన ప్రచారమైంది. శ్రీ.శ్రీ "మరో ప్రపంచం"విన్నా అతని మనసులో చలనంలేదు. ఇప్పుడీపుస్తకాలు చదివితే సంగతులు తెలియవచ్చునేమోగాని, జీవిత పోరాటంలోవచ్చిన ఒడుదుడుకులను విందు చైతన్యంతో ఎదుర్కొని వ్యక్తి, జీవితమంతా ప్రజలకుదూరమై ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించి సమాజపు దోపిడీలో భాగస్వామి అయినవాడి జీవితంలో, ప్రజాభ్యుదయకరమైన అరుణోదయ మౌతుందని నమ్మకమేముంది? అందుకనే రామ్మూర్తిజీవితంయొక్కయీచివరిదానికి ఫలశృతిగూడా అనుమానంగానే ముగిసింది.

కావ్యమూ, నాట్యకళా, సినిమా, సమాజంలో దోపిడీ, మొదలైన సమస్యలలో విషయం కధలో వచ్చినప్పుడల్లా శ్రీకుటుంబరావుగారి వ్యక్తిత్వం స్పష్టంగా అవుపడుతూనే ఉన్నది. అయన ప్రజాభ్యుదయ మార్గంలో కృషిచేస్తున్న ఉత్తమ రచయిత.

—పి. వి. శివయ్య

'అభ్యుదయ'

ఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘంవారిచే ప్రకటించబడిన సచిత్ర మాసపత్రిక. డెమ్మీసైజు. 150 పేజీలు. వెల రూపాయి.

సంపాదకులు:
చదలవాడ పిచ్చయ్యగారు

దొరకుచోటు:
ఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం ఆఫీసు.
విసెంటురోడ్డు — బెజవాడ.

ఇది ప్రథమ సంచిక. ముఖపత్రంపై మల్లంపల్లి సోమశేఖరశర్మగారి మూడు రంగుల చిత్రంవుంది. ఈ సంఘం వారిచే వేసవిలో ఆంధ్ర సాహిత్య పాఠశాలనడుప బడింది. ఈసంచికలో పాఠశాలలో ఉపన్యాసాలిచ్చిన శ్రీయుతులు పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, చిలుకూరి నారాయణరావు, కోరాడ రామకృష్ణయ్య, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, నిడదవోలు వెంకటరావు, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీరంగం శ్రీనివాసరావుగార్ల చిత్రాలున్నాయి. మూడు తరాలకుచెందిన పండితశ్రేష్ఠులు ఆంధ్ర సాహిత్యానికి, చరిత్ర పరిశోధనకు తమ జీవితాలను అంకితంచేసిన పెద్దల రచనలు యీ సంచికలో ఎన్నో వున్నాయి.

శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు వ్రాసిన 'మనభాషలు' అనేవ్యాసం మన తెలుగుభాషపుట్టు పూర్వోత్తరాలను చక్కగా విమర్శిస్తుంది. శ్రీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారి 'ఆంధ్రనాటకీయ చరిత్ర' అను వ్యాసం ఆంధ్రవాఙ్మయంలో 'భారతానికి' వున్న ప్రాముఖ్యతను నిరూపించుతుంది. 'ఏకాంక' నాటకాలపైన, నాటకాలలో శిల్పాన్ని గురించి శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారి వ్యాసం క్లుప్తంలో చక్కని సింహావలోకనం అనిచెప్పవచ్చు.

శ్రీ అయ్యల సోమయాజుల, నరసింహశర్మగారి వ్యాసంలో 'రూపకంలో' అవుసరమైన నాటకవస్తువు, అభినయము, ప్రాప్తోచితమైన భాష వగైరా విషయాలను చర్చించారు. 'నవల - చిన్నకథ' అను ప్రజాజీవితాన్ని చిత్రించటానికి ఎలా వుపయోగించాలో కొడవటిగంటి కుటుంబరావుగారు వివరించారు నవ్యాంధ్ర సాహిత్యంలో అభ్యుదయ రీతులనుగురించి మద్దుకూరి చంద్రశేఖరరావుగారు పర్యావలోకనం చేశారు.

శ్రీ తెన్నేటి సూరిగారు రచించిన 'బూరె ముక్కలు' అనేకథ దానికీ—విల్లాడికి మధ్యవున్న హృదయానుబంధాన్ని గుండెలు కరిగేలా చిత్రించింది. కుటుంబరావుగారి 'నాకు తెలియదు' అనే కథలో నడుమంత్రపు సిరి వచ్చినవారికి కూలీలకోసం పనిచేసే వాడిపైన వుండే భావాలను వ్యంగంగా నైపుణ్యంగా వ్రాశారు ఈ సంచికలో యింకా అనేకులు సందేశాలు, కథలు, పాటలు, వున్నాయి.

సాహిత్యాభిమానమున్న ప్రతివిద్యార్థి చదివి జీర్ణించుకోవలసవిషయాలున్నాయి ఇందుకు సంచిక సంపాదకులను అభినందించుతున్నాను. ముందు ముందు 'అభ్యుదయ' ఆంధ్ర భాషకు వన్నె తెస్తుందనీ, చిరంజీవియై సాహిత్యసేవ చేస్తుందనీ ఆశిస్తాను.

— సుంకర సత్యనారాయణ

'నేటి ఇరాన్'

రచయిత:
విద్వాన్ విశ్వం.

(మోహన్ కుమారమంగళం పుస్తకాన్ననుసరించి)

వెల 0—4—0 38 పేజీలు

ప్రజాశక్తి కార్యాలయం. బెజవాడ.

మూడవ ప్రపంచయుద్ధానికి బ్రిటిష్-అమెరికన్ సామ్రాజ్యవాదులు చేసే సన్నాహంలో ఇరాన్ పెట్రోల్ గనులపై తమ పెత్తనం సుస్థిరంగా వుంచుకునేటందుకుచేసే ప్రయత్నము ఒక ప్రధానభాగం. ఈ చిన్న కరపత్రంలో రచయిత, ఇరాన్లో సామ్రాజ్యవాదుల కుట్రలను బయటపెట్టాడు. వాటికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజాశక్తులు తమ తమ రాజకీయపార్టీలద్వారా జరిపే పోరాటాన్ని క్లుప్తంగా విశదీకరించాడు. డిశంబరు 6 వ తేదీని ఇరాన్లో ఎన్నికలు జరుగబోతున్నాయి.

వాటిలో పాల్గొనే వివిధ పార్టీల రాజకీయాలు తెలుసుకోవాలంటే, ఈ కరపత్రం చదవండి.

—కంభంపాటి (సీనియర్)

చిరంజీవి

(5 వ పేజీ తరువాయి)

మన శక్తిసామర్థ్యాలు మనమెరుగుదుం. తెల్లవాళ్ళకీ మనకీవున్న తేడా మనకు తెలుసును" అంటూ దైనందిన జీవితంలోని కష్టాల్ని పేర్కొంటూ అతను ఉపన్యాసమిస్తూంటే మా క్యాంపులోవాళ్ళం వెయ్యి మందిమీ ఉప్పొంగిపోయ్యాం. అంతవరకూ మమ్మల్ని లోకువ చేసికొన్న దుర్భరజీవితం చూచి చూచి తాపు తన్నింది.

మా యినుపగజ్జెతల్లి సామ్రాజ్యవాదం చూపే బాయొనెట్లకూ, గురిపెట్టే 22 తుపాకులకూ, నడిపే టాంకులకూ, పేల్చే మరఫిరంగులకూ యెదురొడ్డి నిలబడేట్లు చేసింది చిరంజీవి కంచుమోత.

చిరంజీవితో మాట్లాడిన మనిషి అతనిమాట కెదురు చెప్పలేడు. ఎవరిచ్చారో అతనికా వశీకరణశక్తి. మొదటినాడు ముట్టడించిన మరాఠీ సైనికులతోనూ. పంజాబు సిక్కు సైనికులతోనూ. పంజాబు సిక్కుసైనికులతోనూ. అరగంటసేపు మాట్లాడాడు. మేం చూస్తూండగానే "మా సోదరుల్ని కాల్చేందుక్కాదు మేం తుపాకులు పట్టింది" అని నేలకేసి కొట్టారు. "చూచారా! నిద్ర పోతున్న సింహం మేల్కొన్నది" అన్నాడు చిరంజీవి విబ్బరంగా. మన్నాటికి తెల్లగుంపు దిగింది చీమలబారులా....

డాక్టరు తెల్లముసుగులో తిరుగుతున్నాడు. ఎస్. బి. యే. బయటికి వచ్చాడు. "ఎట్లా వున్నది అన్నాను ఆతురతగా. "ఆపరేషను చేస్తున్నారు" అంటున్నాడు. ఎవరికీ ఆపరేషను? చిరంజీవికా? చిరంజీవికి: హారతులు పట్టటంలేదూ చిరంజీవికి: చిరంజీవి మెడలో పూలమాలలు వెయ్యటంలేదూ? డాక్టరు కత్తి వుచ్చుకుంటున్నాడా? కామాటీలు పూలమాలలు వేశారు మా చిరంజీవికి! "మేం మీ బిడ్డలం - మమ్మల్ని వాళ్ళు 'గాడిద కొడుకులు' అనీ 'లంజకొడుకులు' అనీ తిడుతున్నారు. ఇంక మేం పడం. ఇంక మేం సహించలేం. ఆయుధాలు పట్టాం. మీ అండను ఆశిస్తున్నాం ....."అంటూ ఆ శుభారగా వుపన్యాసమిస్తూంటే కామాటీలు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో కోపం యెర్ర చీరలు కట్టుకొని గంతులేసింది....చిరంజీవితో పాటు వాళ్ళు మండిపోయ్యారు. కాంగ్రెసుకీ జయ్! లీగుకూ జయ్ "కమ్యూనిస్టు పార్టీకి జయ్" "జాతీయసేవ జిందాబాద్!" అంటూ కామాటీపురం ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వనిలో టాంకుల మోత వినబడలేదుమాకు. గుండ్లు బుయ్ మంటూ గాలిలో దూసుకు పోవటం చూచాం. చిరంజీవి వాళ్ళ వైపుకు చూస్తూ యేమిటో చెబుతున్నాడు. ఒక గుండు అతన్ని దూసుకు పోయింది. ఇదిచూచిన కామాటీ....తలంతా నెరిసిన ముసలి కామాటీ.... చిరంజీవి వల్లంకాన్నై కప్పాడు. చిరంజీవి తల బైటికి పెట్టి మాట్లాడుతున్నాడు మరో గుండు అతని తలకు తగిలింది. చిరంజీవి పడిపోయ్యాడు. కామాటీల సముద్రం కల్లోలమయ్యింది. టాంకులు చెదరిపోయ్యాయి.

చిరంజీవిని తీసికొస్తూంటే యెంత గల్లంతు చేసారు కామాటీలు. ఎంత నవ్వుతెప్ప వలసి వచ్చింది. ఆతని ప్రాణం రక్షించాలంటే మీరంతా ఎవళ్ళయిళ్ళకి వాళ్ళు వెళ్ళండి. అతన్ని హాస్పటలుకు తీసికెళ్ళనీయండి!" అని యెంత బ్రతిమాలవలసి వచ్చింది!

చిరంజీవి చావడు! చావ గూడదు! అతని ఉపన్యాసంవిన్న కామాటీలు "నావికా సైన్యంలో వాళ్ళు మా బిడ్డలు! మా కన్న బిడ్డలు నప్పైన తిండి లేక మాడుతూంటే మేంచూడలేం" "అన్నారు!

చిరంజీవి చనిపోతే....! "చిరంజీవి యెక్కడఅని అడిగితే వాళ్ళకేమని సమాధానం చెప్పాలి!

నాబుర్ర తిరిగిపోతోంది! ముందున్న కొండలు కదుల్తున్నాయని పించుతోంది. చౌపాటీలో సముద్రం గల్లంతుచేస్తోంది! ఎక్కడి వారుండాలు! మూడురంగుల యుండా! నప్పు జండా! ఎఱ్ఱ యుండా! ఎక్కడివవి? చౌపాటీ నిండి పోతోంది. సముద్రం గల్లంతు వినపట్టంలేదు. లక్షల జనం నల్లటి శరీరాలు. మలబారుకొండ అదిరి పోతోంది. వాళ్ళంతా అరుస్తున్నారు. తెలుగులో అరుస్తున్నారు!

"చిరంజీవి జిందాబాద్!"

"జాతీయ సేవీ జిందాబాద్!"

క్యాంపులోకి పొట్లాలువచ్చి పడుతున్నాయ్. మాకు తిండి ఆగిపోయిందని యెవరు చెప్పారు వీళ్ళకి! ప్రహరీ గోడ మీదగా ప్రాకుతున్నారు జనం! తెల్ల మిలటరీ తుపాకులు ధాం ధాం మని పిస్తోంది. గోడల మీద మనుష్యులేమౌతున్నారు?.........మనుష్యులు గోడల్లోంచి పుట్టుకొస్తున్నారు! నాకుర్చీ ఊగుతోంది. యస్. బి. ఏ. చెయ్యి పట్టుకు లాగుతున్నాడు. క్యాంపులో జనం - మా వాళ్ళు: సేవీ టోపీలు పరుగెత్తుతున్నాయి.

గోడపైవుకి!
తుపాకుల్తో!!

తెల్లమిలిటరీ పారిపోతోంది! చౌపాటీలోకి. చౌపాటీ దాటి సముద్రం లోకి!!

డాక్టరు కళ్ళజోడు తీస్తున్నాడు.

కళ్ళు తుడుచుకుంటున్నాడు. నావంకచూస్తూ "చిరంజీవి చనిపోలేదు! అలాచూస్తావేం వీళ్ళంతా చిరంజీవులు గాదూ...ఆ జనమంతా చిరంజీవులే" అంటున్నాడు.

కాంపౌండరు తుపాకి అందించాడు.

జనం వేసేకేకల్లో డాక్టరుగొంతు వినపడ్డంలేదు.

చిరంజీవీ! - జిందాబాద్!!

డిటెన్షన్ విధానం రద్దవాలి!

—గుంటూరు, బందరు— ప్రిన్సిపాళ్ళను తొలగించాలి

స్కూలు ఫైనల్ క్లాసులోను, ఇంటర్మీడియట్, బి.ఏ. క్లాసులలో సంవత్సరమధ్యకాలములో ప్రత్యేక పరీక్షలు పెట్టి, వాటిలో తప్పించి పబ్లిక్ పరీక్షలో కూర్చునే అవకాశం లేకుండాచేసే డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఆంధ్రవిద్యార్థులు 1937 నుండి పోరాటము సాగిస్తున్నారు. ఈ బానిస విద్యా విధానానికి వ్యతిరేకంగా దేశభక్తియుతమైన నూతన విద్యావిధానముకోసము, జరిగేపోరాటములో ఒకభాగమే బందరు, గుంటూరుకాలేజీల విద్యార్థుల సమ్మెలు. దాదాపు 10 సంవత్సరముల నుండి పోరాడుతున్న విద్యార్థులు యీ సంవత్సరమే డిటెన్షన్ విధానాన్ని తుదముట్టించాలనే నిశ్చయంతో పనిచేస్తున్నారు. అక్టోబరు 18 వ తేదీన రాష్ట్రములో 40 కేంద్రాలకు పైగా, వేలకు వేల విద్యార్థులు రాజకీయ విభేదాలతో ప్రమేయం లేకుండా, ఐక్యంగా సమ్మెలు జరిపారు. ఊరేగింపులు, బహిరంగ సభలుగూడా జరిపి బ్రహ్మాండమైన ఆందోళన జరిపారు. ఆంధ్రదేశమున ముందెన్నడు యింత పెద్దఎత్తున ఆందోళన జరగలేదు. ఈ సంవత్సరం అక్టోబరు 18 ని ఒక చారిత్రాత్మక దినంగా విద్యార్థులు చేశారు. బందరు, విజాపురం, విద్యార్థులు, విద్యార్థినులు సయితం అరెస్టులు, పోలీసు లాఠీలను ఎదుర్కొని నిల్చారు.

విద్యాలయాధికారులుగూడ యీ విధానంలోని లొసుగుల్ని ఉపయోగించుకుంటూ చాలమంది విద్యార్థులను తప్పించే తప్పుడు విధానాన్ని అవలంబించుతూ వచ్చారు. కొంతమంది తమ స్కూలు పేరుకుడికోసంగూడ ఎక్కువమందిని తప్పిస్తున్నారు. మరి కొంతమంది విద్యార్థులపై కక్షతో యీవిధంగా సాధిస్తున్నారు. 37—38 సంవత్సరాలలో విద్యార్థుల ఆందోళన ఫలితంగా కొంతవరకు డిటెన్షన్లు తగ్గించారు. కాని మరల అడ్వయిజర్ల ప్రభుత్వ కాలంలో వారి అండజూచుకొని విద్యార్థులపై దాడి ప్రారంభించారు. డిటెన్షన్లు తిరిగి ఎక్కువచేశారు. చాలమంది యీరోజున గూడ అభివృద్ధికి వ్యతిరేకమైన దృక్పధాన్నే అవలంబించుతున్నారు.

బందరు - గుంటూరు ప్రిన్సిపాళ్ళ నాయకత్వం

ఈ అభివృద్ధి విరోధక విధానానికి బందరు ప్రిన్సిపాల్ శివరామకృష్ణరావు, గుంటూరు ఏ. సి. కాలేజి ప్రిన్సిపాల్ సైప్సు నాయకత్వం వహించారు. ఒక ప్రక్క సంవత్సర మధ్యకాలములోనే డిటెయిన్ చేయటం అన్యాయమని ఆందోళన జరుగుతుంటే, మధ్యకాలములోనే గాదు దసరా పరీక్షల్లోనే డిటెయిన్ చేయండనే ఆదర్శాన్ని జాపుతున్నాడు సైప్సు. ఈ సంవత్సరం దసరాపరీక్షల్లోనే 61 మందిని తప్పించి 182 మందికి 600 రూ. జరిమానా విధించి 256 మందికి వార్నింగులిచ్చాడు. 4 గురు విద్యార్థులను మాత్రం ఏమైనా చేర్చుకోను పొమ్మన్నాడు.

అదేమంటే, మీకు రాజకీయాలెందుకు? సమ్మెలు చేస్తారా? ఆగస్టు 9 సమ్మెకు ప్రతిఫలం అనుభవించండి అంటాడు. ఇది చాల అన్యాయము: యీవిద్యార్థులను తప్పక చేర్చుకోవాలని విద్యార్థులు, పౌరులు కోరితే పెదవివిరిచి అవసరం కాలేజీనే మూస్తాను ఏం చేస్తారో చూస్తానంటూ, కాల నిర్ణయములేకుండా మూసివేశాడు.

జాత్యహంకారి సైప్సు

అమెరికానుంచి దిగిన యీసైప్సు దృష్టిలో భారతీయులు మనుష్యులేగారు. భారతీయులకు యింగితజ్ఞానమేలేదట. జంతువులతో సమానులట. ఇతని జాతి అహంకారం యింతటితోనే ఆగలేదు. నెహ్రూ, జిన్నాల వంటి జాతీయ నాయకులను 'లో పర్సు' అనేవరకు వెళ్ళింది. ఇంగ్లీషు ప్రభుత్వ వారసుడ్ని, నన్నెవరేమి చేస్తారనుకుంటాడు. కొండా వెంకటప్పయ్యగారు విద్యార్థులను చేర్చుకోమని వ్రాసిన ఉత్తరంజూచి మండిపడి ఉత్తరందెచ్చిన విద్యార్థితో, "నీ కాంగ్రెసు నాయకులు, వారి ప్రభుత్వం అంటే నాకేమన్నా భయమనుకున్నావా? ఇది నీకు వారికిగూడ అగ్నిపరీక్షని తెలిసికో" మన్నాడు. ఈకాలేజీలో విద్యార్థులకేమాత్రం స్వాతంత్ర్యంలేదు. ప్రతిసంవత్సరం అనేక మందిని క్రూరంగా శిక్షించటం పరిపాటి. ఇతని పరిపాలనలో ఎప్పుడూ శాంతిలేదు. అనేక సమ్మెలు జరిగాయి. 37 లో ఒక సమ్మె జరిగింది. 42 ఆగస్టులో 200 మంది విద్యార్థులకు జరిమానాలు విధించాడు. ఈసంవత్సరం ఆగస్టు 9న విద్యార్థులపైనుంచి బూటుకాళ్ళతో నడిచివెళ్ళాడు.

సైప్సు మొదలు తన్నితే శివరామకృష్ణరావు మొవ్వు తన్నాడు

18 వ తేదీన రాష్ట్రములోని అన్ని ప్రదేశాలలో మాదిరిగానే బందరు విద్యార్థులు గూడ డిటెన్షన్ విధానాన్ని నిరసిస్తూ సమ్మె చేశారు. అందరు ప్రిన్సిపాళ్ళలాగ పూరుకొంటే తన గొప్పదనమేముండనుకున్నాడు. మానవత్వం మరిచిపోయి విద్యార్థులమీద మండి కొరడతోలాడు. పైగా సిగ్గులేకుండా సమ్మె చేసిన విద్యార్థులందరికి రెండేసి రూపాయలు జరిమానా విధించాడు. ఇదేమి అని అడిగినందుకు, జరిమానాలు అక్రమం, వాటినితొలగించాలి అని కోరినందుకు పోలీసులను పిలిపించి విద్యార్థులపై క్రూరంగా లాఠీ చార్జీ చేయించి 75 మందిని అరెస్టు చేయించాడు. తరవాత ప్రజాందోళనకు తట్టుకోలేక విద్యార్థులకోర్కెలకు ఒప్పుకోవలసివచ్చింది.

వీరమాచనేని మధుసూదనరావు
(ఆంధ్రరాష్ట్ర విద్యార్థిసంఘ కార్యదర్శి)

ప్రభుత్వ బంటు

ఈయన మొట్టమొదటినుండి ప్రభుత్వానికి సి. ఆర్. రెడ్డిగారికి నమ్మినబంటు. విద్యార్థులు ఏ రాజకీయాలలో పాల్గొన్నా కాలేజీలో ఏమాత్రం ఒప్పుకోవాలన్నా వెంటనే కాలేజీ నుండి పంపేస్తాడు. 1938 లోను, 40 లోను ఆ తరువాత అనేకమార్లు యీయన నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు వచ్చినవి. ఎప్పుడన్నాగాని యింతవరకు దాదాపు 30 విద్యార్థుల జీవితాలను నాశనం చేశాడు. కాలేజీని వ్యాపార కేంద్రంగా మార్చాడు. చీటికిమాటికి విద్యార్థులనుండి డబ్బు గుంజుతాడు. ఎప్పుడూ జమాఖర్చులు చెప్పినపాపానపోడు. క్రితం సంవత్సరం గేమ్సు ఫీజు జమాఖర్చులడిగినందుకు విద్యార్థి నాయకుని వెళ్ళగొట్టాడు. తోటి లెక్చరర్లనుగూడ చాల అగౌరవపరుస్తూవుంటాడు. భాషేతరవిషయాలు మాతృభాషలోనే చెప్పటాన్ని ప్రధమంగా వ్యతిరేకించింది - యీ ప్రభుత్వబంటే. విద్యార్థులు ఏ యితర సంస్థలలోను చేరరాదనే విషేదాన్ని యూనివర్సిటీ రూల్సులో చేర్పించటానికి కారకుడు యితడే. దీని కంతటికి బహుమానంగా కాబోలు విద్యాశాఖాధ్యక్ష ప్రకారము యీయనసర్వీసు 10సం॥ క్రితంఅయిపోయినాయిప్పటికి రెండుమార్లుపొడిగించారు.

చీలికలుదెచ్చి—ఉద్యమాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలు

విద్యార్థులను విభజించి పాలించుటలో సామ్రాజ్యవాదుల విధానాన్ని విద్యార్థులలో వీరు చక్కగా అమలుజరుపుతారు. దేశంలో హిందూ-ముస్లిం చీలికలు, దెబ్బలాటలు తెచ్చి సామ్రాజ్యవాదులు శాశ్వతంగాపాతుకుపోవటానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో, వారి బంటులైన వీరుగూడ కాలేజీలలో చీలికలు, దెబ్బలాటలు లేవాలని తద్వారా వుద్యమాన్ని దెబ్బగొట్టాలని జూస్తున్నారు. గుంటూరు ప్రిన్సిపాలు క్రిస్టియన్ విద్యార్థులలో విషప్రచారంజేసి మిగిలిన విద్యార్థులకు వ్యతిరేకంగా వీరిని వుపయోగించుకోవాలని జూస్తున్నారు. అదే విధంగా బందరు ప్రిన్సిపాలు కొంతమంది ఆర్. ఎస్. ఎస్. విద్యార్థులను దగ్గరకుదీసి, వీరిని వుపయోగించుకోవాలని చూచాడు. ఇద్దరూ మతవైషమ్యాలను రెచ్చగొట్టుతున్నారు. ఈ రెండు కాలేజీలలోను గందరగోళాలు లేకుండా విద్యార్థుల జీవితాలు శాంతియుతంగా సాగిపోవాలంటే వీరిద్దరిని ప్రిన్సిపాళ్ళ పదవి నుంచి తొలగించాలి.

ఈధైర్యం ఎక్కడనుండివచ్చింది?

విద్యార్థులపై యీ నిరంకుశ విధానం అమలు పర్చటానికి పోలీసుల్ని సహితం రప్పించి అరెస్టులు చేయించటానికి దారుణంగా లాఠీచార్జీ చేయించటానికి, ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? ఎవరి అండజూచుకుని యిదంతా చేస్తున్నారు? విద్యాశాఖా మంత్రి డి. పి. ఐ. యూనివర్సిటీ సిండికేటు నేడవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక దృక్పధమే కారణం. ఆంధ్రదేశంలో గత 20 రోజులనుండి సమ్మెలు జరుగుతున్నా విద్యార్థులలోని చీలికలను వుపయోగించుకొని దాడిచేయవచ్చునని భ్రమపడ్డారు. బందరు, గుంటూరువంటి పట్టణాల్లో కాలేజీలు సహితం మూసివేయబడ్డాయి.అయినా, ప్రభుత్వంవారు తమకేమీ పట్టనట్టుకూర్చున్నారు. పైగా విద్యాశాఖా మంత్రిని విద్యార్థులువెళ్ళి కలుసుకున్నప్పుడేమో మీకేదోసహాయం చేస్తానని, తరువాత క్షమాపణపత్రాలు తీసుకొని చేర్చుకోమని ప్రిన్సిపాల్‌కు సలహాలిచ్చాడు. విద్యార్థులు సమ్మెలు చేయరాదంటూ వుపన్యాసాలు ప్రారంభించారు. ఇది నిరంకుశ ప్రిన్సిపాళ్ళకు మరింత చేయూతనిచ్చింది. ఇదే విధంగా యూనివర్సిటీ సిండికేటు విద్యార్థులకు వ్యతిరేకవిధానాన్ని అవలంభిస్తూవుంది. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం మామూలు పరిస్థితులలో మేము కలుగజేసుకోరాదంటూ ప్రిన్సిపాలుకు మద్దతు విస్తున్నారు. 20 రోజులుగా విద్యాలయాలు మూసివేయబడియుంటే విద్యార్థులపై పోలీసు హింసాకాండ సాగుతూవుంటే, యిది వారికి "మామూలు పరిస్థితి" యట! కాంగ్రెసు ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు చాల ప్రమాదకరమైన దృక్పధాన్ని అవలంబిస్తూ తామేమీ కలుగజేసుకోకుండా ప్రిన్సిపాళ్ళను బలపర్చుతూవుండబట్టే వీరికి మరింత ఉత్సాహము కల్గుతూవుంది. ఈ దృక్పధాన్ని విద్యాభివృద్ధినికోరే ఏ వ్యక్తీ సమర్థించలేడు. కాబట్టి విద్యాశాఖామంత్రిగారు యూనివర్సిటీ సిండికేటు తమ దృక్పధాన్ని వెంటనే మార్చుకొని యీ అసాధారణ పరిస్థితులలో తప్పక కలుగజేసుకుని విద్యార్థులకు న్యాయాన్ని కలుగజేయాలి.

ప్రయివేటు మానేజిమెంట్లు రద్దు చెయ్యాలి

ఈరోజున బందరులోని కాలేజి,హైస్కూలు, గుంటూరు ఏ. సి. కాలేజి మానేజిమెంట్లకు విద్యార్థుల ప్రయోజనాలతో సమిత్తంలేదు. తమ స్వంత ప్రయోజనాలకోసం ప్రాకులాట తప్పితే విద్యార్థుల శ్రేయస్సును గూర్చి ఏమాత్రం ఆలోచించరు. విద్యార్థుల జీవితానికి, వారి అభిప్రాయాలకు బద్ధవిరోధులు. వారిని సరిగా అర్థంజేసుకుంటానికి ప్రయత్నించరు. ముఖ్యంగా ఈ విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా నడుపుతున్నారు. గాని విద్యా కేంద్రాలుగామాత్రం గాదు. విద్యార్థుల వద్ద అన్యాయంగా గుంజిన డబ్బుతో క్రొత్త భవనాలు కడుతూ వుంటారు. బందరు కాలేజీలో జమాఖర్చులు చెప్పకుండా సంవత్సరానికి కొన్నివేలు కాజేస్తున్నారు. ఏ. సి. కాలేజీలో క్లాక్ టవర్ గట్టిస్తానంటూ జరిమానాలు విధిస్తున్నారు. ఇంకా బందరుకమిటీ పరిపాలన ఎంత వరకు దిగజారిందంటే, విద్యావిషయాల చర్చలకు బదులు నియోగి, వైదికి ద్వేషాలతో తన్నుకులాడుతూ వుంటారు. ఈ విభేదాలు లెక్చరర్లలోకిగూడ ప్రాకినవి. ప్రత్యేక అభిమానాలతో పక్షపాత ప్రవర్తన మెండు. ఇది బందరులో అందరికీ తెలిసిన విషయమే.

అన్నిటికంటె విద్యార్థులకు విద్యాబుద్ధులను, క్రమశిక్షణను, పోలీసుల లాఠీలతో చెప్పించే వీరు ఏపాటి విద్యార్థి సంరక్షకులో ఆలోచించండి. కాబట్టి కాలేజీలో శాంతి వుండి, విద్యాభివృద్ధి జరగాలంటే. సంకుచిత స్వప్రయోజనాలకొరకు వ్యాపార కేంద్రాలుగా నడిపే వీరిని తొలగించి వీటిని ప్రభుత్వమే నడపాలి.

విద్యార్థుల కర్తవ్యం

విద్యార్థి సోదరులంతా ఐక్యంగా నిలబడాలి. బందరు - గుంటూరు విద్యార్థి సోదరులు యీనాడు సాగించే పోరాటం కేవలం వారి పోరాటమేగాదు, లేదా ఏ కొద్దిమంది వ్యక్తులకోసంజరిపే పోరాటమేగాదు, బూజుపట్టిపోయిన బానిస విద్యా విధానాన్ని రూపుమాపి దేశభక్తియుతమైన విద్యావిధానము కొరకు జరిపే పోరాటమే యిది. విద్యార్థుల యొక్క పౌరసత్వ హక్కులకోసం వీరు సాగించే ఈ పోరాటం రాష్ట్రములోని విద్యార్థులందరి పోరాటం. ఈ రెండు చోట్ల విద్యార్థులు జయం పొందటమంటే అది డిటెన్షన్ విధానానికి వ్యతిరేకమైన విజయం. అది రాష్ట్రంలోని విద్యార్థు లందరి విజయం. కాబట్టి విద్యార్థి హక్కులకోసం జరిగే యీ పోరాటములో అగ్రగామిగా నిలబడిన బందరు, గుంటూరు విద్యార్థులలో వచ్చిన ఐక్యతనే ఆదర్శంగా తీసుకుని రాష్ట్రములో విద్యార్థులందరూ పనిచేయాలి.

విజ్ఞప్తి

ఇంతవరకు యీ పోరాటాలలో విద్యార్థుల న్యాయమైన కోర్కెలను బలపర్చుతూ, వారి పోరాటాలకు అండగా నిలిచిన ప్రజానాయకులను, సంస్థలను, వార్తా పత్రికలను అభినందించుచున్నాను. ప్రజాస్వామ్యాన్ని కోరే తదితర నాయకులు, సంస్థలు, పత్రికలు గూడ పై ఆదర్శాన్ని అవలంబించి విద్యార్థులను బలపర్చవలసిందిగా కోరుచున్నాను. ఈ అసాధారణ పరిస్థితులలో ప్రభుత్వం, యూనివర్సిటీ, కలుగజేసుకొని విద్యార్థులకు న్యాయాన్ని కలుగజేయాలనీ గుంటూరు, బందరు కాలేజీల ప్రిన్సిపాళ్ళను తొలగించాలనీ, ప్రతి సంవత్సరం యిలాంటి సమస్యల తెచ్చి కాలేజీల శాంతిని భంగపరచే కమిటీల మేనేజిమెంటునుండి విద్యాలయాలను తీసుకొని ప్రభుత్వమే నడపాలనీ తీవ్రమైన ఆందోళన జరపవలసిందిగా విద్యార్థులను, ప్రజలను కోరుచున్నాను.

1000 మంది సాయుధ సైనికులతో రెండురోజుల హోరాహోరీ యుద్ధం!

"సర్ సి. పి. ప్రభుత్వం నశించాలి" అంటూ పోరాటం

స్వాతంత్ర్య ప్రియులెవ్వరూ వాయలార్ వీరుల్ని మరచిపోరు

త్రిరువాన్కూరు భారతదేశానికి నాగా దక్షిణాన, పడమటి కోస్తానానుకొని వున్న సంస్థానం. దీని వైశాల్యం 7,62,474 చదరపు మైళ్ళు. జనాభా 61 లక్షలు.

కోస్తా పొడుగు 175 మైళ్ళు. అటం శక్తిని ఉత్పత్తిచేసేందుకు యీ సంస్థానంలో అతి ముఖ్యమైన థోరియం గనులు హెచ్చుగా వున్నాయి. ఈరెండు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు ప్రాణపదం.

సంస్థానంలోగల పరిశ్రమలన్నీ యూరపియను కంపెనీలవే. రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, టీ, కలప, కొబ్బరి పీచు పరిశ్రమ అన్నీ చాలవరకు బ్రిటిష్ షావుకార్ల చేతుల్లోనేవున్నాయి. వారి దోపిడీకి అంతులేదు. కంపెనీలకు ఆదాయపు పన్నుకూడా లేదు.

ప్రజలకు ప్రధాన జీవితాధారం వ్యవసాయమేయైనా, నూటికి 10 మందికి కూడా స్వంతభూమిలేదు. వ్యవసాయదారులలో ఎక్కువమంది కౌలుదారులే:

సంస్థాన ఆదాయం 10 రెట్లు పెరిగింది!

విదేశీ పెట్టుబడిదారుల, దేశీయ భూస్వాముల దోపిడీకి ప్రజలు ఎదురు తిరగకుండా చూడడమే సర్ సి. పి. ఈ పదేళ్ళనుండీ చేస్తూన్న పని. ఈ పదేళ్ళలో ప్రజా సౌకర్యాలు హెచ్చకపోయినా, సంస్థానపు ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది.

తిరువాన్కూరులో పండే పంట అక్కడి అవసరాలలో నూటికి నలభై పాళ్ళకు కూడా సరిపడదు. సర్ సి. పి. వచ్చిన పదేళ్ళలోనూ ధాన్యపు పంట పెరగలేదు. ఉన్నదాంట్లో కూడా నూటికి 10-12 వంతులకంటె ఎక్కువ కంట్రోలు రేట్లకు దొరకడంలేదు. మిగిలినదంతా బ్లాక్ మార్కెటు.

సంస్థానాదాయం ఏడాదికి 2 కోట్ల నుంచి 8 కోట్లకు పెరిగింది. ఎక్సైజు ఆదాయం 23 లక్షల నుంచి 157 లక్షలకు. అడవుల ఆదాయం 13 లక్షల నుంచి 100 లక్షలకు. భూమిపన్ను 41 లక్షల నుంచి 2 కోట్లకు పెంచాడు.

ఈ ఆదాయంలో 25 లక్షలు రాజ కుటుంబానికే. 6 కోట్లు ప్రభుత్వోద్యోగులకు, సైన్యాలకు, పోలీసులకు ఖర్చు.

ఇక ప్రజలకు మిగిలిందేమిటి? పన్ను లిచ్చుకోవడం, పస్తువడుకోవడం.

పౌరసత్వపు హక్కులేవీ లేవు.

1937 లో ప్రజల తిరుగుబాటు

ఈ భయంకర దాస్యాన్ని భరించలేక, 1937-38 లో ప్రజలు తిరుగుబాటు చేశారు. పట్టిచేతులతో పోలీసు లాఠీలను, తుపాకులనుఎదుర్కొన్నారు. చెంగనూర్ అనేచోట ప్రజలు అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించి మిలిటరీని 3 రోజులపాటు దూరాన నిలబెట్టారు. కడక్కల్ లో రైతులు గెరిల్లా పోరాట పద్ధతులు అవలంబించి, అడవులలోనుంచి ఎన్నో నెలల వరకు పోరాటాలు సాగిస్తూ వచ్చారు. పోలీసులు 50 మందిని కాల్చి చంపారు. 10-15 గురిని ఉరితీశారు: 500 మందిని జైళ్లలో పెట్టారు. అయినా ప్రజలు లొంగలేదు. 1938 అక్టోబరు 24 న 2 లక్షల మంది నిరాయుధులైన కాంగ్రెసు వలంటీర్లు తిరువేంద్రంలోని మహారాజా వారి కోటమీదకు వెళ్ళేటప్పటికి రాజు, దివానుకూడా పారిపోయారు.

సంస్థాన కాంగ్రెస్‌లోని మితవాదులు తాము ప్రారంభించిన ప్రజోద్యమం యొక్క తీవ్రతకు బెదిరి దానిని నిలిపివేశారు.

ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్‌లో లక్షమంది సభ్యులు

అటుతర్వాత సంస్థానంలో శ్రామికోద్యమం చాలా బలపడింది. లక్షమంది సభ్యత్వంతో అఖిల తిరువాన్కూరు ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు బలపడింది. ఈ కార్మికోద్యమంలోంచి బలీయమైన కమ్యూనిస్టుపార్టీ పుట్టి ప్రధాన రాజకీయ పక్షాలలో ఒకటిగా తయారైంది. కమ్యూనిస్టుపార్టీ సంస్థానంలో వేరువేరు తెగల హిందువులు, అస్పృశ్యులు, క్రిస్టియన్లు అందరినీ ఐక్యపరచింది.

యుద్ధ ప్రారంభంతో ప్రజల పరిస్థితులు మరింత దుర్భరమైనాయి. అది యుద్ధం ముగిసినాక మరింత తీవ్రం అయినాయి. సైన్యాలనుంచి తిరిగివచ్చిన సైనికులు, కార్మికులు నిరుద్యోగులుగా తయారయ్యారు. ఆహారకరువు సర్వత్రా వ్యాపించింది.

ఈ పరిస్థితులలో దివాన్ సంస్కరణలంటూ కొన్ని తెచ్చాడు. వాటి పేరుతో రాజ్యాంగసభలో బ్రిటిషు సామ్రాజ్యానికి సేవకుడుగా నాటకం ఆడాలని ఆయన ఎత్తు. దానిని ఎదిరించిన కాంగ్రెసు అతివాదుల్ని, కమ్యూనిస్టుల్ని, ప్రజానాయకుల్ని జైళ్ళలో పెట్టాడు. లాఠీలు విసిరాడు. తుపాకులు కాల్పించాడు. సైనికశాసనం, సైనిక రాజ్యం నెలకొల్పాడు.

కాని, ప్రజలు అంత చులకనగా లొంగలేదు. పిడికిళ్ళు బిగించి, యుద్ధరంగానికి ఉరికారు.

పొన్నప్రావద్ద

పొన్నప్రా గ్రామంలో శాంతిరక్షణ కనే మిషతో, దివాన్ సర్. సి. పి. పంపిన మిలిటరీ, గ్రామస్థుల జీవితాలను దుర్భరంచేసివేసింది. ఇంక భరించలేక ప్రజలు అక్టోబరు 24 వ తేదీన మిలిటరీ క్యాంపుమీద పడ్డారు. ఆరోజు మహారాజా జన్మదినం. సర్. సి పి. తన సంస్కరణలను ప్రవేశపెట్టటానికి నిర్ణయించిన శుభదినం. పాపం దివానుకు ఆ ఆనందం అనుభవించే యోగం లేకపోయింది. ఆయన పంపిన మిలిటరీ ఒక చిన్నపల్లెటూరువద్ద నిరాయుధులైన ప్రజలచేతుల్లో పరాజయం పొందింది. క్యాంపు సమూలంగా నాశనం అయింది. ఒక్క సైనికుడుకూడా ప్రాణాలతో మిగలలేదు.

ఇక్కడ ప్రజలు చూపిన అద్భుత సాహసపరాక్రమాలను గురించి ఇప్పటివరకు మనకు తెలిసినది ఒక్కటే. సిపాయిలు రైఫిళ్ళతో గుండ్లు కురిపిస్తూన్నా ప్రజలు వెనుతిరగలేదు. చనిపోయినవారిని కూడా గమనించకుండా మీదపడిపోయి మిలిటరీ దళాన్నిచంపేశారు. ఇంతే ఇప్పటివరకు తెలిసింది.

వాయలార్ యుద్ధరంగం

షర్తాలీ తాలూకాలో పడమటి కోస్తాన, వాయలార్ అనే చిన్న గ్రామం ఉంది. సముద్రంలోకి చొచ్చుకొని వున్న చిన్న భూభాగంమీద అదికట్ట బడింది. మూడు వైపులా నీరు. ఒక వైపునే మాత్రమే ప్రధాన భూభాగంతో సంబంధంవుంది.

గ్రామంయొక్క జనాభా 3 వేల లోపు. వీరిమీదికి తిరువాన్కూరు దివాన్ వేయిమంది సైనికులను పంపించాడు. అక్టోబరు 30 న. రెండు రోజులు యుద్ధం చేసి వారాపల్లెను లొంగదీశారు.

మరువగాని రెండురోజులు

సర్ సి. పి. కొచ్చిన్ హార్బరునుండి 250 మంది నీగ్రోసైనికుల్ని రప్పిస్తూన్న వార్త చేరగానే, కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన వాయలార్ ప్రజలు ఆత్మరక్షణకు పూనుకున్నారు. యువకులకు తరిఫీదు నిచ్చారు. ఇంచుమించు 300 మంది స్త్రీలకు కూడా సైనిక శిక్షణ నిచ్చారు. ఇటలీ, ఈజిప్టు రంగాలలో ఫాసిస్టుసేనలతో పోరి, ముక్కాకలు తీరివచ్చిన వీరయోధులు వారికి నాయకత్వం వహించారు.

భూమిమీదుగా లారీలూ సైనికులూ రాకుండా వంతెనలు కూల్చి బాటలకు అడ్డుగా బారికేడ్లు నిర్మించారు. చాలచోట్ల పెద్దపెద్ద గోతులుతీసి, పైన బలహీనమైన మన్ను వేసి గడ్డిపరచి గోతులని తెలియకుండా మాటు పరచారు. ఆరు యిళ్ళున్న ఒక పెద్ద ఆవరణలో ప్రధాన కార్యాలయం తెరచి, దాని రక్షణకు తగు బందోబస్తు చేసుకున్నారు. ఆవరణలోపల కందకాలుతవ్వి, భూగర్భంలో గదులు నిర్మించుకున్నారు. ఆఫీసువున్న ఆవరణచుట్టూ కొబ్బరి దుంగలు పేర్చి, గట్టిగా కొబ్బరి తాళ్ళతో కట్టి గోడలాగ తయారు చేసుకున్నారు.

కాని, వారివద్ద ఆధునిక అయుధాలు ఏవి? "ఆధునిక యుద్ధపరికరాలన్నింటితోనూ వున్న మిలటరీని కమ్యూనిస్టులు ఎదిరింపగలమని ఆశపడ్డారు." అని మలబార్ మెయిల్ పత్రిక వెక్కిరించబోయి, కమ్యూనిస్టుల, ప్రజల ధైర్య సాహసాలను బయటపెట్టింది.

వేయిమంది సైనికులతో హోరాహోరీ యుద్ధం

మూడు పెద్ద పడవలలోను, లారీలలోను వేయిమంది సైనికులు, పోలీసులు వాయలార్‌ను నాలుగువైపుల నుంచీ ముట్టడించారు. ప్రజలు బ్రహ్మాండమైన ప్రతిఘటన నిచ్చారు. "ఎన్నో మారులు కమ్యూనిస్టులు విల్లు అంబులతోనూ, కొబ్బరిమట్టలతో చేసిన ఈటెలతోనూ మిలిటరీని తరిమికొట్టారు. వీరిని రైఫిళ్ళతో లొంగదీయడం సాధ్యంకాక మరఫిరంగులతో కాల్చవలసివచ్చింది" అని పై పత్రికే మిలిటరీ తీసుకొన్న తీవ్రచర్యలను సమర్థించబోయింది.

"దివాన్ సర్ సి. పి. ప్రభుత్వం నశించాలి" "ఇంక్విలాబ్ జిందాబాద్" నినాదాల నిస్తూ ప్రతిమనిషీ కొనకంటా నిలబడ్డాడు. వెనక్కుతగ్గే సూచనను ఒక్కడూ కనబరచలేదు" అని యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూచినవారొకరు 'దీపం' అనే పత్రికలో వ్రాసారు.

ఆడవాళ్లుకూడా

"ఆడవాళ్ళుకూడా రాళ్ళు, కొడవళ్ళు తీసుకొని, ముందుకు పురికారు. బాహాబాహి సైనికుల నెదుర్కొన్నారు. ఎందరో కాల్చివేయబడ్డారు" అని ఆ విలేఖరి వ్రాస్తున్నాడు.

"రెండు పక్షాలలోనూ కూడా చాల మంది చనిపోయారు. కాని ఎందరో లెక్కచెప్పడంకష్టం" అన్నాడు. అందులోనే.

"వాయలార్‌లోని నాలుగు వేల మందిలో ఎందరు చనిపోయారో, ఎందరిని పట్టుకోగలిగారో, ఎందరు తప్పించుకు పోగలిగారో చెప్పలేము" అన్నాడు, మలబార్ మెయిల్ విలేఖరి.

దీనికి వ్యాఖ్యానం అక్కరలేదు. చచ్చిపోయినది ఎందరైనా కానీండి. నిరంకుశ ప్రభుత్వాలు తమ ఆయుధబలంమీద ఆధారపడి బ్రతకగలిగే రోజులు పోయాయని వాయలార్ ప్రకటించింది.

స్వాతంత్ర్య ప్రియులెవ్వరూ వాయలార్ ధీరుల్ని మరువజాలరు. ఆ పాతాలనూ మరచిపోరు.

సర్ సి. పి. శివాలు

నవంబరు 1 న లెఫ్టినెంట్ జనరల్ సర్ సి. పి. అంబలపూజ - షర్తాలీ తాలూకాలోని కార్మిక సంస్థలన్నింటినీ నిషేధిస్తూ ప్రకటన చేశాడు. యూనియన్ ఆఫీసులన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రజెండాలు చింపివేస్తున్నారు. కార్మికుల ఇండ్లమీద పడి భీభత్సాలుచేస్తున్నారు. యూనియన్‌లలో ఎక్కువ శ్రద్ధతీసుకొనే కార్మికుల పేర్లను యజమానులు వ్రాసి యివ్వడం, వారిని పోలీసులు అరెస్టుచేసి, లాకపులో నానాహింసల పాలుచేయడం ఇవి సర్ సి. పి. ఫాసిస్టు పరిపాలనలో నిత్యకృత్యాలయిపోయినాయి.

టి. వి. థామస్ (అఖిల తిరువాన్కూరు ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు అధ్యక్షుడు)ను అరెస్టుచేసి ఆయన ఇంటిమీద దాడిచేశారు. ఇంట్లోవున్న సామానులన్నీ నాశనంచేసి, ఆయన తండ్రినీ, చెల్లెలినీ వీధిలోకి గెంటివేసి ఇల్లు సీలు చేశారు.

జమీందార్ల రౌడీలు, పరిశ్రమల యజమానుల దొంగకూలీలు, పోలీసులు, మిలిటరీ నేడు తిరువాన్కూరులో పరిపాలన సాగిస్తూన్నారు. కార్మికులను కొట్టడం, ఇళ్ళు తగులబెట్టడం, స్త్రీలను చెరచడం తిరువాన్కూరులో నేడు నిత్యఘటనలుగా వున్నాయి.

మద్రాసు పోలీసులుకూడా

ఈ రాక్షస పరిపాలనకు మద్రాసు కాంగ్రెసు మంత్రుల చేతులలోని పోలీసుశాఖ తోడుఅవడం నిజంగా స్వాతంత్ర్య కాముకులయిన కాంగ్రెస్‌వాదులకు తలవంపు. నవంబరు 4 వ తేదీన కాలికట్ పోలీసులు తిరువాన్కూరు ప్రభుత్వం కోరికమీద ఏవిధమైన వారంటూ లేకుండానే వర్గీస్ వైద్యర్‌ను అరెస్టుచేసి రిమాండులో వుంచారు. వైద్యర్ తిరువాన్కూరులోని సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకులలో వొకరు. తిరువాన్కూరు వ్యవసాయ కూలీసంఘానికి అధ్యక్షులు ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు సంయుక్త కార్యదర్శులలో వొకరు. అక్టోబరు 23 న సర్వవ్యాపితసమ్మె ప్రారంభించిన నాటినుండీ ఈయన కాలికట్‌లో వుంటూ సమ్మె విషయాలు ప్రపంచానికి తెలియబరుస్తున్నారు. ఈయనను అరెస్టు చేయడానికి ప్రకాశంగారి పోలీసులు సాయపడడమా! కాంగ్రెస్ స్థితి ఎంతలోకి వస్తుంది!

అబద్ధపు నోటీసులు

ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు అధ్యక్షులు టి. వి. థామస్ అరెస్టు అయిన తర్వాత ఆయనపేరిట సమ్మె విరమించమని అబద్ధపు నోటీసులు ప్రకటించి వంచబడుతున్నాయి. దీనిని తిరువాన్కూరు పత్రికలన్నీ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటించాయి. కాని, కార్మికులెవ్వరూ వీనిని నమ్మలేదు. ఒకమూల తమ గృహాలను సైనికులు నేలమట్టం చేస్తూ, తుపాకులుచూపి, భయపెట్టి తమ స్త్రీలను అవమానపరుస్తూంటే కార్మికులు షావుకార్ల దొంగనోటీసులు నమ్ముతారా?

కొచిన్‌లో సోదాలు

నవంబరు 1 వ తేదీన ప్రొద్దున్నే కొచిన్ రిజర్వు పోలీసులు కామ్రేడ్ కృష్ణన్ ఇంటిని చుట్టుముట్టారు. ఏ వారంటూ చూపకుండా ఇల్లంతా సోదా చేశారు. తిరువాన్కూరు ప్రజానాయకులు ఎవరో అక్కడ వున్నారని వాళ్ళ అనుమానం. కాని లాభించలేదు. వెళ్ళిపోయారు.

జనపవిత్తనాల స్టాకును దాటిపోనీయకండి

రాష్ట్ర రైతుసంఘం హెచ్చరిక

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ ప్రధాన కార్యదర్శి నండూరి ప్రసాదరావుగారు ఇలా ప్రకటిస్తున్నారు:

జనప విత్తనముల ధర రైతుల కందుబాటులో లేనట్లుగా పెరిగిపోతున్నది. కాబట్టి రు 20 లకు కంట్రోలు చేయవలెననీ, ధరల కంట్రోలుతోబాటు స్టాకులనుకూడా వశపరచుకొని రైతులకు వ్యవసాయ డిపోలద్వారా, స్టోర్సుద్వారా అమ్మించాలనీ లోగడ ప్రభుత్వానికి జాబు వ్రాశాము. ప్రభుత్వం బస్తా 1 కి రు 22 ల చొ॥ ధరనుమాత్రం కంట్రోలుచేసి వూరుకున్నది. వెంటనే 28-10-46 న మరల ఒక వుత్తరం వ్రాస్తూ, స్టాకులపై కూడా కంట్రోలు వుండవలసిన ఆవశ్యకతనుగూర్చి మరల హెచ్చరించాము. కాని ప్రభుత్వం స్టాకులను స్వాధీనపర్చుకొని రైతులకందించుటను ఇంతవరకెట్టి ఏర్పాట్లను గావించలేదు.

షాహుకార్లు వేలకొలది బస్తాలను నిల్వజేసియున్నా, ఒక్క గింజనుకూడా ఈనాడు అమ్మటంలేదు. పైగా, ప్రభుత్వమే తెచ్చిపెడుతుందిలే అని ఈసడిస్తున్నారు. విత్తులుచల్లే తరుణం ముందుకు వస్తోంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం కదలవలసిన తరుణంవచ్చింది.

భీమవరంలో తాశీల్దారు సుమారు 400 బస్తాల జనపవిత్తనాలను పట్టుకొని సీలు వేశాడు. బెజవాడలో పోలీసు సర్కిలు ఇన్‌స్పెక్టరు సుమారు 650 బస్తాలను స్వాధీనపర్చుకున్నాడు. కాని వాటిని అమ్మించుటకై తమకు అధికారం లేదని తాశీల్దారూ, సబ్ కలెక్టరూ కూడా చెప్పుచున్నారు. ఈలోగా, వున్న ఇతర స్టాకులను షాహుకార్లు దాచివేస్తున్నారు.కాబట్టిసబ్ మేజస్ట్రీటుహోదాకు తగ్గని ఉద్యోగులందరూ నిల్వ స్టాకులను స్వాధీనపర్చుకొనునట్లు అధికారమీయాలనీ, స్వాధీనపర్చుకోబడిన స్టాకులను స్టోర్సు, వ్యవసాయ డిపోలద్వారా కంట్రోలు రేట్లకు అమ్మించాలనీ, ఖర్చులు మినహాయించి మిగతా మొత్తం షాహుకార్లకీయాలనీ, ఉలవలు మున్నగు ఇతర విత్తనాల విషయాల్లో గూడా ఇట్టి చర్యలనే గైకొనాలనీ ప్రభుత్వానికి మరల వ్రాశాము. రైతులు వీటికొరకై ప్రభుత్వాన్ని ఒత్తిడిచేస్తూ వ్రాయ గోర్తాను.

ప్రభుత్వం పై చర్యలు దీసుకొనేలోగా షాహుకార్లు స్టాకులను దాచేయకుండా రైతులు జాగ్రత్తపడాలి. వెంటనే ఎక్కడెక్కడ స్టాకులు నిల్వవున్నవో అధికారులకు తెలియజేసి, వారి స్వాధీనం చేయాలి. తాము అశ్రద్ధజేస్తే విత్తనాలూ దొరకవు. ధరలూ పెంచబడుతవి అని గుర్తించ గోర్తాను. గాబరా కొద్ది చాటు మాటున హెచ్చుధరలకు కావి కంట్రోలు లాభాల్ని జారవిడువవలదనీ, షాహుకార్లకు దొంగవ్యాపారాన్ని సాగించుటకు అవకాశాన్ని కల్లనీయవలదనీ కోరుచున్నాను.

జనుప విత్తనాలకు బెజవాడ రండి!

బెజవాడ తాలూకా రైతుసంఘకార్యదర్శి అడుసుమిల్లి సత్యనారాయణగారిలా వ్రాస్తున్నారు:

రైతులకు అమ్మకుండా దాచిన జనుములు 620 బస్తాలను పట్టుకొని రైతు సంఘం అధికారులకు రిపోర్టుచేసింది. అధికారులు సీలుచేశారు. వర్తకులవద్ద 2 వేల బస్తాలు నిల్వవున్నాయని తెలిసి కలెక్టరుగారు కమర్షియల్ టాక్సు ఉద్యోగిని పంపారు. కాని వర్తకులు సరుకును బయటపెట్ట నిరాకరించారు.

జనుముజల్లేఅదనువచ్చుటచే రైతులు విత్తనాలు దొరకక యిబ్బందిపడుతున్నారని కలెక్టరుగారికి రైతుసంఘం తెలియజేసింది. సీలుచేసిన 620 బస్తాలను రైతులకు అమ్మించుతామని కలెక్టరు గారు వాగ్దానంచేశారు. కాబట్టి జనుములు కావలసిన రైతులు 11 వ తేదీ సోమవారం బెజవాడ రావలసిందని కోరుతున్నాను.

కాశ్మీరసింహం రణగర్జన

కాశ్మీరసింహం షేక్ అబ్దుల్లా జైలు నుండి ఈదిగువ సందేశం పంపారు:

ప్రియసహచరులారా!

ఇది మన అంతిమపోరాటం. విజయమో వీరమరణమో. మనమీద పెత్తనం చలాయించడానికి మహారాజా హరిసింగ్‌కు నైతికంగాగాని, న్యాయశాస్త్రరీత్యాగాని ఏ విధమయిన హక్కులేదని చెప్పాను. ఇప్పుడూ చెప్తూన్నాను. వీలయినప్పుడల్లా ఆయన చలాయిస్తూన్న అధికారాలను వ్యతిరేకిస్తాం.

బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశం నుంచి పోగానే, సర్వాధికారాలు ప్రజల హస్తగతం అవుతాయి. ప్రజలతో పెట్టుకోవలసిన సంబంధాలు ఎలా వుండాలో కాశ్మీర మహారాజానే ఆలోచించుకోమనండి.

ప్రజల కోరికలను అంగీకరించుతేనే మహారాజాకు ప్రజలకు సంధి కుదురుతుంది. లేకపోతే లేదు.

ఇదే మా అఖాఖండిమైన సమాధానం. దీనిని అంగీకరించడమో, కొనకంట పోరాడటమో మహారాజానే నిర్ణయించుకోనీండి. ప్రజలు కావాలా - ప్రధాని రామచంద్రకాక్ కావాలా. కాక్ గద్దెమీద వుండగా శాంతి అనేది సున్న.

కామ్రేడ్స్! అభివృద్ధి శత్రువుల, నాగరికతా శత్రువుల కోటపై అంతిమపోరాటానికి తయారు కండి. విజయం మనకే. తప్పదు.

న్యాయంకోసం జరుగుతూన్న ఈపోరాటంలో వ్యక్తుల కష్టాలు గణనకురావు. మన హృదయాలలో ఎప్పుడూ మన ఆదర్శాలే ప్రథమస్థానం వహించాలి.

విప్లవం వర్ధిల్లాలి!
కాశ్మీర్ విడిచిపోవాలి!
అమృతసర్ సంధి రద్దు గావాలి!

— షేక్ మహమ్మద్ అబ్దుల్లా

దైనందిన జీవితంలోని కష్టనివారణకై

వ్యవసాయకూలీల ముందంజ

గుంటూరుజిల్లా సంఘ కార్యవర్గ నివేదిక

[వ్యవసాయకూలీ వుద్యమంయొక్క దినదినాభివృద్ధికి ఉదాహరణగా గుంటూరుజిల్లా వ్యవసాయకూలీ సంఘంవారి వార్షిక నివేదికలోని కొన్ని ముఖ్య భాగాలను యీ క్రింది ప్రకటిస్తున్నాం. — సంపాదకుడు]

నేటికి వ్యవసాయకూలీసంఘాలు బలపడి, వ్యవసాయకూలీ ఉద్యమం ఒక రూపం ధరిస్తోంది.

మొదటిరోజులలో పల్లెలలోని సాంఘికాచారాలు, కులపెద్దల అధికార ప్రాబల్యము, మతగురువుల మాయమాటలు, ప్రజల అనూయకత్వం అడుగడుగున ఉద్యమానికి అడ్డుకట్టలయ్యాయి. కూలీ వుద్యమ నిర్మాతలు, ఆదర్శ మత బోధకులవలె కూలీలలోనికి చొచ్చుకుపోయారు. కూలీల కష్టసుఖాల్లో లీనమయ్యారు. కూలీల సమస్యలపై పనిచేసి నిద్రించుచున్న కూలీలోకాన్ని మేల్కొల్పారు.

బంజరుసాగు

ముఖ్యంగా చేసిన చాకిరికి ఫలితము లేక, ఆకలి మంటలలో బాధపడుచున్న వ్యవసాయకూలీలకు బంజరుభూముల ఆక్రమణలో సంఘాలు పనిచేయటం మొదలుపెట్టాయి. పెద్దరైతుల పోటీలను వుద్యోగస్థుల లంచగొండితనాన్ని ఎదుర్కొంటూ మూడుతాలూకాలలో కొన్ని వందల ఎకరాలు సాగులోనికి తేబడినవి. బాపట్లతాలూకాలో నల్లమడ వాగుక్రింద 150 ఎకరాలు చేస్తుంటే, ఆ భూములకు ఐయిదారు సంవత్సరాలనుంచి పట్టాలు ...సలపాడు, నందిపాడు కరణాలు ఆటంకాలు కల్పిస్తూ, లంచాలు ఇవ్వమని కూలీలను వేధిస్తుంటే కూలీ సంఘం యీ అన్యాయాలను ఎదుర్కొని నిలిచింది. రేపల్లెతాలూకా గంగడిపాలెం మునసబ్ కుతంత్రాలతో వ్యవసాయకూలీలకు, బీద రైతులకు దక్కకుండా 700 ఎకరాలు ఆక్రమించుకొని, పిల్ల జమీందారులాగా తిరుగుతున్నాడు. బాపట్లతాలూకాలోని 12000 ఎకరాల బంజరులో అప్పుడే వివిధ ప్రాంతాల ధనిక రైతులు గట్లుపెడుతున్నారు. రేపల్లెతాలూకాలోని చోడాయపాలెం, విజాంపట్నం ఏరియాలలో 20 వేల ఎకరాల బంజరువుంది. ఈభూములన్నీ ధనికరైతులు, వుద్యోగస్థుల మద్దతుతో ఆక్రమించకుండా వెంటనే ఆపుచేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ భూములకు నీటి వసరులు కల్పించి కష్టించే కూలీలకు, బీద రైతులకు సంక్రమింపజేయాలని కోరారు.

బెనెఫిట్ సొసైటీలు

వ్యవసాయకూలీలకు సంబంధించిన బెనెఫిట్ సొసైటీలు రేపల్లె, తెనాలి తాలూకాలలో చాలవరకు పల్లెల్లోని స్వార్థపరులచేతుల్లో వుండేవి. సొసైటీ భూములు ఈ స్వార్థపరుల సొంత సొమ్ముగా తయారైనాయి. అమాయకులైన కూలీలను మోసంచేసి ఈ భూముల్ని కౌలుకిచ్చి వేలకువేలు గడించసాగారు. భూముల సాగుకని తెచ్చిన అప్పులు దిగమ్రింగేవారు. పెదపులివర్రు కరణం కూలీల్లో చీలికలుపెట్టి 10 ఎకరాలు సొంతంగా పొగాకు వేసుకుంటున్నాడు. అక్కివారిపాలెం కూలీలపై వితూలుచెప్పి, కూలీలకు భూమి లేకుండా ఎప్పుచేయగల్గాడు. కాని మన సంఘ బలముచే తిరిగి ఆ భూమిని లాక్కొని స్వార్థపరుల ఆటలు కట్టించగల్గాం. మోర్తోట, బొబ్బర్లంకల్లో సొసైటీభూముల్లో కూలీలే ఆహార పదార్థాలు పండిస్తున్నారు. రేపల్లె తాలూకాలో స్వార్థపరుల చేతులలోనుంచి ప్రజలు 30 సొసైటీలను గుంజుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడిపిస్తున్నారు. తెనాలి తాలూకా కొల్లిపరలో స్వార్థపరులు లంకభూముల్ని సాగుచేయించి చిననను ఏకొక్కగానో మొత్తుకొన్నాలు తెచ్చి ఎలాగానని పాపమూ అంటూ కొల్చిన రోజులున్నాయి. కాని వ్యవసాయ కూలీలు యీ స్వార్థపరుల బారి నుండి సొసైటీని రక్షించుకున్నారు.

సాంఘికాచారాలు

మాలమాదిగ సహపంక్తి భోజనాలు, గజ్జెలగాదాలు, యింకా సమస్యలుగానే వున్నాయి. రాజకీయంగా అభివృద్ధి చెందిన దావులూరు, బేతపూడి పల్లెల్లో తప్ప మిగతాచోట్ల ఈ జాడ్యము బాగా బలిసివుంది. పల్లెల్లోని పెద్దలు, తమ పెద్దరికపు పేరుతో అక్రమమామూళ్లు వసూలు చేయటం. సంఘంమీద కారాలు మిరియాలు నూరటం ప్రతిచోట వుండేది. బాపట్ల తాలూకా భల్లుకానుడు పాలెంలో పల్లెలో పెద్ద, కూలీలను మోసంచేసి మామూళ్ళు, కంట్రాక్టులో కమీషన్లు కాజేసి పదిహేను యేండ్లలో 20 ఎకరాల పొలం సంపాదించి పిల్ల జమీందారు లాగా పల్లెనేలుతుంటే, అయిదారు సంవత్సరాలనుంచి కూలి సంఘం పై వర్యలను అరికట్టి మామూళ్ళు మాన్పించ గలిగింది. పల్లెల్లో కుల పెద్దలు చేసే దారుణాలకిది ఉదాహరణ. మన సంఘాలు బలపడిన తర్వాత కొద్దిగా పరిస్థితులు మారుతున్నాయి. అప్పుడే కొన్ని పల్లెల్లోని పెద్దలు తమ కాళ్ళక్రిందవున్న యిసుక కదులుతుందని తెలుసుకున్నారు. లోగడ వ్యతిరేకత తగ్గుతోంది. సంఘ బలిమిని గుర్తిస్తున్నారు. పల్లెల్లో విద్యాధికులు మొదట్లో సంఘాలను వ్యతిరేకించినా క్రమేపీ సంఘాలను బలపరుస్తున్నారు. మతగురువుల సహితం మొదట్లో వ్యతిరేకించినా, ఈనాడు సంఘశక్తిని, కార్యక్రమాన్ని దీక్షను వేనోళ్ళ కొనియాడుచున్నారు.

ఈ కష్టనిష్టురాలలో సాంఘికాచారాలలో కూలీ ప్రజాసామాన్యం క్రింద మీసవృత్తూవుంటే గడచిన ఎసెంబ్లీ ఎన్నికలలో కూలీలకు అగ్నిపరీక్షగా వచ్చినయి. తాము నమ్మిన కమ్యూనిస్టు పార్టీకి ఓటుచేయటం తప్పయింది. గ్రామాలలోని ధనికరైతులు తమ సహజ గుణాలతో కూలీలమీద దాడులు ప్రారంభించారు. చాలచోట్ల చేలల్లోకి, చెట్లలోకి రాకూడదని శాసించారు. కమ్యూనిస్టుపార్టీకి ఓటిస్తే పనుల్లోకి పిలవమన్నారు. చంద్రమౌళిగారి గ్రామమైన మోపర్రులో కూలీలకు సాముదాయక జరిమానాలు వేశారు. క్రైస్తవులకు ప్రాణసమానమైన బైబిలును పడగొట్టారు. అప్పికట్లపల్లెను మొత్తంగా లేపివేశారు. ఈ పచ్చి ఫాసిస్టు చర్యల్ని కాంగ్రెసు పేర చాలచోట్ల చేశారు. ఐనాకా యింకా ఎంచి చెప్పే రైతు కూలీ ప్రజారాజ్యపు సీసలేమో! కాని కూలీలు యేమాత్రం జంకలేదు. ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. కమ్యూనిస్టు పార్టీ తమ నాయకుడుగా, యెర్రజెండా తమ జెండాగా ఎంచారు. అమితానందముతో కమ్యూనిస్టుపార్టీ అభ్యర్థులకే ఓటుచేసి ఈ ఉన్మాదులకు గట్టిదెబ్బ పెట్టారు.

కౌలు చట్టం

కూలీలలో కౌలుకు భూములు తీసుకోవాలనే మోజు ఎక్కువైంది. ఏదో దిక్కు చిక్కిన బద్రెగొడ్లని రెంటిని సంపాదించటం, కలవారివి నాలుగెకరాలు కవులుకు పుచ్చుకోవటం ఒకరిపై ఒకరు 14 బస్తాలనుండి 19 బస్తాలవాక పోటీలు పెంచుకోవటం, అలవాటైంది.

కఠెవరం, చదలవాడ, అత్తోటలాంటి గ్రామాలలో బస్తా 13 పౌ 17½లు కవులు యివ్వటం మొద్దుకాటాలతో తూకాలు వేయటం అమల్లోవుంది. కొల్లూరులో ఎకరానికి 18 బస్తాలు కౌళ్ళుయిస్తూ 10 మానికల మినుములు పప్పులకు సమర్పిస్తున్నారు. ఇవన్నీ చాలవో అన్నట్లు అడిగినప్పుడు కౌలుదారు భూకామందుకు బండి ఎడ్లతో సాయపడటం. రేపల్లెలో స్త్రీలర్ల కాంపల్లో కావలసిన అలుకుమట్టితోసహా కౌలుదార్లు తెచ్చి యివ్వటంలాంటి అన్ని రకాల వెట్టిచాకిరి. కూలీలు కౌలుదార్లుగా చేస్తున్నారు. కాని మన రైతు, కూలీ సంఘాల సంయుక్త ఆందోళనద్వారా 166 పొస్లు చాలచోట్ల అమలులో పెట్టడం. సరిఅయిన కాటాలతో తూయించటం జరుగుతోంది. ఇంతటితో కౌలుదార్ల కష్టాలు తీరాయా? లేదు. జమీందారీ భూస్వామ్య విధానాన్ని ఎట్టి నష్టపరిహారం లేకుండా వెంటనే రద్దుచేయాలి. సంతించేవారికేపొలంయివ్వాలి. కౌలుచేసేవారు పండించేదాంట్లో నాలుగోవంతు కవులు మాత్రమే భూకామందుకు ఇచ్చేటట్లు వెంటనే ప్రభుత్వం కౌలుదారీ చట్టాన్ని చేయాలి. తాత్కాలికంగా కౌలుదారు శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని. ఈసంవత్సరమే వున్న కౌళ్ళలో ఎకరం 13 రెండుబస్తాలు విధిగా తగ్గించాలి.

తిండి, బట్ట కొఱత

మాగాణి ప్రాంతంలో ముమ్మరమైన పనివున్న ఏ నాలుగు రోజుల్లోనో రూపాయి మొదలు రూపాయిన్నర కూలికి, మిగతా రోజుల్లో 0–8–0 ల నుంచి 0–12–0 కూలికి కూలీలు తయారుగావడం జరుగుతోంది. రేపల్లె తాలూకా పెదమట్లపూడి ఫిర్కాలో రోజల్లా పనిచేస్తే మూడు తవ్వలు, పిచ్చి తవ్వతో యిస్తున్నారు. కఠెవరంలాంటి కొన్ని గ్రామాలలో సంఘబలంతో కొంత ఎక్కువ కూలి సంపాదించటం జరుగుతోంది. దావులూరు, బేతపూడి, కఠెవరం మొదలైన గ్రామాలలో ధనికరైతులు సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని కూలీలమీద కేసులు పెట్టించారు. ప్రతి వస్తువు ధరలు, ముఖ్యంగా తిండి, బట్టధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బంగారువంటలువండే తెనాలి తాలూకాలో రూపాయికి మూడు తవ్వలు బియ్యం అమ్ముతున్నారంటే బీదప్రజలు, ముఖ్యంగా కూలీలు ఎంత కటకటలాడుచున్నారో తెలుస్తుంది. వచ్చినకోటా గుడ్డ మామూలుగా ప్రజలకు అందకుండా దొంగ మార్కెటుకు పోతుంది. ఏకొద్దిమందో నోరుగలవారికి వుద్యోగస్థులకు అందుతుంది. కూలీల పరిస్థితి చెప్పనక్కరలేదు. అందుచేత కూలీలకు పనికివచ్చు గట్టిరకపు గుడ్డలు, చౌకగా ప్రభుత్వం అంద చేయాలి. కూలీల జీవిత పరిమాణం పెరగాలి. ధరల హెచ్చుతగ్గులలో కూలీల జీవన భృతికి గ్యారంటీ, రక్షణ వుండాలి. కాబట్టి ప్రభుత్వము కూలీలకు కనీస కూలీనిర్ణయ చట్టము వెంటనేచేసి, అమలులో పెట్టాలి.

ముందు కర్తవ్యం

వ్యవసాయకూలీల కున్న కష్టాలు పోవాలంటే కూలీసంఘాలను బలపరచాలి. మన సంఘశక్తిని ప్రభుత్వము గమనించేట్లు చెయ్యాలి. కష్టించిజీవించే ప్రతి కులస్థుడూ మన సోదరుడేనని గుర్తించాలి. వివిధజిల్లాలలోని కూలీ సంఘాలను ఐక్యపరచి బలమైన రాష్ట్ర సంఘాన్ని నిర్మించాలి. ఇతరపురోగామి శక్తులతో చేతులు కలిపి దేశస్వాతంత్ర్యాన్ని, కష్టజీవుల రాజ్యాన్ని సాధించాలి.

మహిళా ఉద్యమానికి అరిష్టదాయకం

అఖిలభారత మహిళాసంఘం నుంచి

కృష్ణాజిల్లా మహిళాసంఘం రద్దు

డాక్టరు కొమర్రాజు అచ్చమాంబ (కృష్ణాజిల్లా మహిళాసంఘ అధ్యక్షురాలు)

కృష్ణాజిల్లా మహిళా సంఘం 1937 లో స్థాపించబడి, నాటినుండి నిరంతరాందోళనద్వారా జిల్లా మహిళలలో ఎంతో చైతన్యాన్ని గలుగజేసింది. రావు కమిటీ బిల్లులను బలపరుస్తూ వందల గ్రామాలలో బహిరంగ సభలు జరిపి, వేల సంతకాలతో కూడిన మహజర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ప్రసూతి శిశు పోషణము గూర్చిన విజ్ఞానాన్ని ఎంతో వ్యాపింప జేసింది. అనేక గ్రామాలలో స్త్రీలకు మరుగుదొడ్లు కోసం ఆందోళన చేసి, కొన్ని గ్రామాలలో జయప్రదమయింది. ఇంకా ఇటువంటి అనేక స్త్రీల సమస్యలను తీసుకొని పనిచేసింది. నేడు 10000 మంది సభ్యులు గలిగిన సంస్థగా అభివృద్ధి చెందినది.

కొండా పార్వతమ్మ ప్రభృతుల కుట్రలు

జిల్లా మహిళల అభిమానాన్ని చూరగొన్న ఈ సంస్థను అఖిలభారత మహిళా సభనుండి బయటికి పంపడానికి, ప్రస్తుతం ఆంధ్ర మహిళా శాఖకు కార్యదర్శినియైన కొండా పార్వతమ్మ ప్రభృతులు అనేక కుట్రలు పన్నారు. అఖిలభారత మహిళాసభాధ్యక్షురాలు శ్రీమతి కమలాదేవి ఈ పార్వతమ్మగారి కుట్రలకు దోహదమిచ్చినా, అఖిలభారత మహిళాసభయొక్క స్టాండింగు కమిటీ 1945 మే లో పూనాలో జరిగిన సమావేశంలో, అన్నివిషయాలు సమగ్రంగా పరిశీలించినమీదట కృష్ణాజిల్లా మహిళాసంఘంయొక్క 'అఫిలియేషను' కాయంజేసి, అఫిలియేషను ఫీజు తీసుకోమనీ సభ్యత్వ ఫారాలిమ్మనీ పార్వతమ్మగారికి తాకీదులు పంపారు. పార్వతమ్మగారు అఖిలభారత మహిళాసభ నిర్ణయాన్ని త్రోసిపుచ్చింది. అఖిలభారత మహిళాసభ కార్యదర్శిని శ్రీమతి కుల్సుంసయానీ పంపిన రిమైండర్లను బుట్టదాఖలు చేసింది.

జిల్లాసంఘం రద్దుచేయబడింది

తెరవెనుక ఏమిజరిగిందో తెలియదుగాని. చివరకు 1946జనవరిలో హైద్రాబాదు (సింధురాష్ట్రం)లో జరిగిన స్టాండింగు కమిటీ సమావేశంలో వెనుకటి నిర్ణయం రద్దుచేయబడింది. ఇంత చరిత్ర గలిగిన పెద్ద సంస్థయైన కృష్ణాజిల్లా మహిళాసంఘాన్ని రద్దుచేసి, దాని సభ్యత్వాన్ని ఆంధ్ర మహిళా శాఖకు ఇమ్మని తీర్మానించబడింది. ఈ నిర్ణయం మహిళా ఉద్యమాభివృద్ధికిగాని ఆంధ్ర మహిళల శ్రేయస్సుకుగాని హానికరం. ఈ నిర్ణయాన్నిగూర్చి కొద్దిరోజుల్లో జరుగబోయే కృష్ణాజిల్లా మహిళాసంఘ సాంవత్సరిక సభ తన అభిప్రాయాన్ని తెలియబరచబోతోంది. అందుచే ఈ విషయాన్నిగూర్చి వివరాలు సోదర మహిళల ముందుంచటం నా కర్తవ్యం.

అఖిలభారత మహిళాసభ కాకినాడలో 1941 లో జరిగినపుడు కృష్ణా జిల్లా మహిళాసంఘం తరపున ప్రతినిధులు, ప్రేక్షకులు చాలమంది వెళ్ళారు. ఆ సందర్భంలోనే ఆంధ్ర మహిళా శాఖయొక్క సమావేశంగూడ జరిగింది. మహిళా శాఖకు శాస్త్రి సీతామహాలక్ష్మమ్మ, యల్. వి. కార్యదర్శినిగాను కామేశ్వరమ్మ బి. ఎ. ఎన్నుకోబడినారు. ఆంధ్రశాఖ స్టాండింగు కమిటీకి కృష్ణాజిల్లా మహిళాసంఘం ప్రతినిధి మానికొండ సూర్యావతిగారు సభ్యురాలుగా ఎన్నుకోబడినారు. తరువాత కృష్ణాజిల్లా మహిళాసంఘం, పశ్చిమగోదావరిజిల్లా మహిళాసంఘం ఆంధ్ర మహిళాశాఖకు అఫిలియేటు చేయబడినవి కాని ఆంధ్ర మహిళా శాఖ తరపున ఏమీ పని జరగలేదు. అప్పటి కార్యదర్శిని ఒకటి రెండుసార్లు ఆంధ్ర స్టాండింగు కమిటీని సమావేశ పరచడానికి ప్రయత్నించి 'కోరమ్' కాకపోవుటచే ఆమె తన పదవికి రాజీనామా నిచ్చింది. అఖిలభారత మహిళా సభవారు శ్రీమతి కొండా పార్వతమ్మను కార్యదర్శినిగా నియమించారు. ఆమె 1944 నవంబరు 11, 12 న గుంటూరులో ఆంధ్ర మహిళాశాఖ వార్షిక సమావేశం జరుగునని ప్రకటించింది. ఆంధ్ర స్టాండింగు కమిటీ సభ్యురాలైన మానికొండ సూర్యావతి గారికి గాని, ఆంధ్ర మహిళాశాఖకు అనుబంధ శాఖయైన కృష్ణాజిల్లా మహిళా సంఘానికిగాని ఆహ్వానాలు పంపలేదు. ఆమెను ఈ విషయం అడిగితే సమాధానం చెప్పలేదు. దీనినిగూర్చి అఖిలభారత మహిళా సభ కార్యదర్శినికి ఆంధ్రశాఖకు అప్పటి అధ్యక్షురాలైన పెద్దాడ కామేశ్వరమ్మ గారికిని తెలియపరచబడినది. అధ్యక్షురాలు ప్రతినిధులతో గుంటూరు మహాసభకు హాజరుకమ్మని వ్రాయుటచే, కృష్ణా పశ్చిమగోదావరి జిల్లాల మహిళాసంఘాల తరపున డెలిగేట్లు వెళ్ళారు. అక్కడ పార్వతమ్మగారు అభ్యంతరంపెట్టినా, అధ్యక్షురాలు కామేశ్వరమ్మగారుఅన్నీసమగ్రంగా విచారించిన మీదట పై ప్రతినిధులను అంగీకరించారు.

ఎన్నికలు జరపకుండా కమిటీ నియామకం

మరునాడు అఖిలభారతమహిళాసభాధ్యక్షురాలు శ్రీమతి కమలాదేవి వచ్చింది. కొండా పార్వతమ్మగారు ఎన్నికలు జరుపకుండా తన కిష్టంవచ్చిన పేర్లతో నిరంకుశంగా ఒక కమిటీని వేసింది. అందులో మొదట కామేశ్వరమ్మగారి పేరుగాని, ఆహ్వాన సంఘాధ్యక్షురాలు డాక్టరు ద్వారకాబాయిగారి పేరుగాని లేదు. కాని కొంత అలజడిజరిగిన తర్వాత పైరెండు పేర్లను జేర్చడం జరిగింది. కృష్ణాజిల్లా మహిళాసంఘం ఎంతోకాలం నుండీపనిచేస్తూ జిల్లామహిళల అభిమానాన్ని చూరగొన్న సంస్థ అయినప్పటికీ, దీని తరపున ఎవ్వరినీ పైకమిటీలోకి తీసుకోలేదు. ఈ అన్యాయాన్నిగూర్చి శ్రీమతి కమలాదేవికి చెప్పినా, ఆమె చెవినిబెట్టలేదు. పైగా కృష్ణాజిల్లా ప్రతినిధులయెడలపార్వతమ్మగారి బృందం అసభ్యంగా ప్రవర్తించారు. తరువాత కృష్ణాజిల్లా మహిళాసంఘానికి పార్వతమ్మగారు సభ్యత్వ ఫారాలు ఇవ్వ నిరాకరించింది. 8–2–45 తేదీన ఎవరికీ తెలియకుండా తన బృందంవారిని కొద్దిమందిని సమావేశపరచి కృష్ణాజిల్లా మహిసంఘానికి పోటీగా ఒక నామమాత్రమైన జిల్లాకమిటీని ఏర్పరచింది. ఎలాగో ఈ విషయం తెలుసుకొని కృష్ణాజిల్లా ...సంఘ బాధ్యులు అక్క... మాట్లాడనైనా లేదు. ... మహిళా సభ ...ంది. దానికి ఫుమారు ... పురుషులు హాజరు అయ్యారు. సభను ఆశీర్వదించడానికి వచ్చిన అఖిలభారత మహిళా నాయకురాలు శ్రీమతి హాజరా బీగం ఈ సంస్థ యొక్క బలాన్ని స్వయంగా చూచి వెళ్ళింది. తరువాత 1945 మే 9 నుండి 12వ తేదీవరకూ అఖిలభారత మహిళా సభ స్టాండింగు కమిటీ సమావేశం పూనాకు పట్టణంలో జరిగింది. ఆ సమావేశంలోఅధ్యక్షురాలు శ్రీమతికమలాదేవిగారు గూడ హాజరు అయ్యారు. స్టాండింగుకమిటీ ఇరుపక్షవాదనలకు సంబంధించిన పత్రాలు సమగ్రంగా పరిశీలించిన మీదట, కృష్ణాజిల్లా మహిళా సంఘం యొక్క అఫిలియేషన్ ఖాయం జేస్తూ ఈ క్రిందివిధంగా తీర్మానించబడింది.

జిల్లాసంఘాన్ని గుర్తించనందుకు సంజాయిషీ

"కృష్ణాజిల్లా మహిళాసంఘాన్ని గుర్తించనందుకు ఆంధ్రశాఖను సంజాయిషీ కోరడానికి, సత్వరమే గుర్తించమనే స్టాండింగు కమిటీ కోర్కెను తెలియపరచడానికి, గౌరవ ప్రధాన కార్యదర్శికి అధికారమియ్యబడమైనది. ఆంధ్రశాఖ కృష్ణాజిల్లా మహిళాసంఘాన్ని గుర్తించి ఆ విషయం గౌరవప్రధాన కార్యదర్శికి తెలియపరచాలి." గౌరవ ప్రధాన కార్యదర్శి శ్రీమతి కుల్సుంసయానీపై తీర్మానాన్ని అమలుపరచడానికి 15 జూన్ 1945 తేదీవరకూ గడువుఇస్తూ కొండా పార్వతమ్మగారికి జాబు వ్రాసింది. కాని, కొండా పార్వతమ్మగారు దీన్నిలక్ష్య పెట్టలేదు. శ్రీమతి కుల్సుంసయానీ 1945 జులై 7 తేదీకి గడువును పొడిగిస్తూ కొండా పార్వతమ్మగారికి 1945 జూను 23 తేదీ ఉత్తరంలో యీ క్రిందివిధంగా వ్రాసింది.

"నేను నీకు స్టాండింగు కమిటీ నిర్ణయాన్ని ఇదివరకే తెలియపరచాను. కనుక యీ విషయంలో ఇంకా చేసేదేమీలేదు. స్టాండింగు కమిటీ తన నిర్ణయాన్ని మార్చేవరకూ, ఆ నిర్ణయం అందరూ శిరసావహించాలి. ఈ పరిస్థితులలో నా సలహా ఇదే. స్టాండింగు కమిటీ నిర్ణయంప్రకారం కృష్ణాజిల్లా మహిళాసంఘాన్ని అనుబంధ సంఘం (Constituent branch) గా సత్వరం గుర్తించాలి. ఎట్టి పరిస్థితులలోనూ యీపని 1945 జులై 7వ తేదీలలోగా జరిగితీరాలి. నీవు గుర్తుంచుకోవాలిసిందేమంటే యీ గడువు పొడిగింపు నా బాధ్యతమీదనే ఇవ్వడం జరిగింది. ఎందువల్లనంటే స్టాండింగు కమిటీ ఆజ్ఞ కృష్ణాజిల్లా మహిళా సంఘాన్ని 1945 జూను 15 తేదీలోగా గుర్తించమనే.

జాగ్రత్తగా పరిస్థితులను అవగాహన చేసుకున్న మీదట పూర్తిచర్యల అనంతరం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం స్టాండింగు కమిటీచే చేయబడినదని నీకు తెలియపర్చు చున్నాను."

సభ్యత్వంలో అభివృద్ధి, కాని చేర్చవద్దని హుకుం

కొండా పార్వతమ్మ సభ్యత్వ ఫారాలు ఇవ్వకపోవడంవలన, శ్రీమతి, కుల్సుమసయానీ సభ్యత్వఫారాలు అచ్చువేయించుకొని సభ్యులను చేర్చుమని కృష్ణాజిల్లా మహిళాసంఘానికి తెలియపరచింది. దాని ప్రకారం సభ్యత్వఫారాలు అచ్చొత్తించి, సభ్యులను చేర్చుట ఆరంభమయింది. సుమారు 2500 సభ్యులు చేరారు. ఇంతలో అఖిలభారత మహిళాసభ కార్యదర్శినిమండి సభ్యత్వం చేర్చుట ఆపమనీ, అధ్యక్షురాలు శ్రీమతి కమలాదేవిచే కృష్ణాజిల్లా మహిళాసంఘ అఫిలియేషను సమస్య తిరిగి చర్చకు తీసుకురాబడినదనీ, ఉత్తరం వచ్చింది.

1946 జనవరిలో హైదరాబాదు (సింధురాష్ట్రం)లో జరిగిన స్టాండింగుకమిటీ సమావేశంలో కృష్ణాజిల్లా మహిళాసంఘ అఫిలియేషను రద్దుచేయబడింది. కృష్ణాజిల్లామహిళాసంఘం రద్దుచేసుకొని, కొండా పార్వతమ్మగారి జేబులోని నామమాత్రమైన కృష్ణాజిల్లా శాఖలో సభ్యులుగా జేరమని తీర్మానించబడినది.

అఖిలభారత మహిళాసభ స్టాండింగ్ కమిటీ తీర్మానం

(ఎ) అఖిలభారత మహిళాసభ తన శాఖలలోనికి ప్రత్యక్షంగా సభ్యులను చేర్చుకొనే పాలసీని అవలంబించుతుంది. సంఘాలను అనుబంధించుకునే పద్ధతిని నిరుత్సాహపరుస్తుంది.

(బి) అందుచే కృష్ణాజిల్లా మహిళాసంఘ సభ్యులు ఆంధ్ర మహిళాశాఖయొక్క కృష్ణాజిల్లా ఉపశాఖలో తిరిగి సభ్యులుగా చేరాలి. ఇదివరకే చేర్చబడిన సభ్యత్వరుసుము కృష్ణాజిల్లా ఉపశాఖ పద్దులోకి ట్రాన్స్ఫరు చేయబడాలి."

10000 సభ్యత్వంకలిగి, 10సంవత్సరాలనుండీ మహిళాసేవలో శాశలుతీరిన కృష్ణాజిల్లా మహిళాసంఘాన్ని, కొద్ది మాసాల క్రితమే పోటీగా కొద్దిమందితో ఏర్పరుపబడి ఏమీ పనిచేయకుండా మూలబడివున్న కృష్ణాజిల్లా ఉపశాఖలో కలుపమనే పై తీర్మానం, దోమనోట్లో ఏనుగను దూర్చమన్నట్లుంది.

వెనుకటితీర్మానంమార్చడందేనికి

అధ్యక్షురాలు కమలాదేవి ప్రత్యక్షమయి వుండగా ఏకగ్రీవంగా అంగీకరింపబడిన వెనకటి తీర్మానం ఎందుకు తల్లక్రిందులు చేయబడింది? కొండా పార్వతమ్మ ప్రభృతులకు కావలసింది, అజ్ఞానాంధకారాలలో మునిగి తేలుతున్న మన స్త్రీ జనోద్ధరణగాదు. మహిళల హక్కులను గూర్చి స్త్రీలలో జాగృతి గల్గించడమూగాదు. ఆంధ్ర మహిళా శాఖను జేబులో పెట్టుకొని సాంవత్సరీకాలు జరుపుతూ గొప్పలు చెప్పుకోవడం మాత్రమే ఆమె కార్యక్రమం. ఆమెకే మహిళా ఉద్యమ శ్రేయస్సే మనస్సులో వుంటే, 10000 సభ్యత్వం గలిగిన కృష్ణాజిల్లా మహిళాసంఘాన్ని వెళ్ళగొట్టడానికి ఇంత తాపత్రయం దేనికి వచ్చింది? గుంటూరు పశ్చిమ గోదావరిజిల్లాల మహిళా సంఘాలను దరిచేరనీయని కారణమేమి? 1945 ఆరంభంనుండీ ఆంధ్ర మహిళా శాఖకు సారథ్యం చేస్తూ వుండిగదా? ఇంతవరకు మహిళలలో జాగృతికల్గించడానికి

(మిగతా 13 వ పేజీలో)

పాత నిరంకుశ ప్రభుత్వాన్నే అనుసరించడం తగదు

అసెంబ్లీలో కార్మిక బిల్లుపై ఎన్. ఎం. జోషి

ఢిల్లీ, నవంబరు 3

మొన్న కేంద్ర శాసన సభలో, తాత్కాలిక ప్రభుత్వ కార్మికశాఖా సభ్యుడు, జగజీవన్ రామ్ కార్మిక తగాదా బిల్లును ప్రవేశపెట్టాడు. అందులో దేశరక్షణ చట్టంలోని 81 ఎ నిబంధనవుంది. యీ చట్టం అక్టోబరు 1 వ తేదీతో రద్దయినప్పటికి 81 నిబంధన మరో 6 నెలలవరకు అమల్లో ఉంటుంది యీ నిబంధనను జగజీవన్‌రాం అసెంబ్లీలో ఇలా కొనియాడాడు.

"ఇతర విషయాల సంగతెలా ఉన్నా, ఈ 81 వ నిబంధనవల్ల యుద్ధకాలంలో కార్మిక తగాదాలను పరిష్కరించడానికి ...

కార్మికశాఖా సభ్యుడు పట్టుబట్టడం న్యాయం కాదు.

కార్మికుల అశాంతికి కారణాలు

"మన దేశంలో ఇదివరకెన్నడూ లేనంత అశాంతి కార్మికులలో బయల్దేరిందని ప్రభుత్వ సభ్యుడు తెలియజేశాడు. అయితే, ఈ అశాంతికి కారణం ...

ఏమిటి – అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇతర బిల్లులు చాలా తీసుకురాబోతున్నామని మీరు చెప్పారు. సంతోషమే. కాని, యీలోగా మీరు కార్మికుల జీవితాలను మీ గుప్పెట్లో ఉంచుకోదలచారు.

కోటిమంది కార్మికులకిది హానిచేస్తుంది

కుండా కార్మికులెవరూ సమ్మె చేయరు. ఇతర మార్గాలన్నీ విఫలమైన తర్వాతనే సమ్మె చేస్తారు. సమ్మెలవల్ల అందరికంటె ఎక్కువగా నష్టపడేది కార్మికులు. కార్మికులకూ యజమానులకూ మధ్య తగాయిదా ఏర్పడి నప్పుడు ... కార్మికుల ప్రభుత్వాన్ని అడిగితే, ప్రభుత్వం నిరాకరించిన సందర్భాలెన్నో నేను ఎరుగుదును. సమ్మె ప్రారంభించిన తర్వాత ... చేసుకుంటారు. యజమానుల విషయంకూడా ఇంతే.

దుర్భర పరిస్థితుల్లో సమ్మెచేయడం సహజం

నోటీసు ఇవ్వకుండా సమ్మెచేయడం చట్టవిరుద్ధం

ఈ బిల్లువల్ల వెట్టిచాకిరి అమల్లోకి వస్తుంది

కార్మికుల కష్టంలేని మధ్యవర్తి పరిష్కారాన్ని వారిపై రుద్దకూడదు

ఎన్. ఎం. జోషీ వ్యతిరేకించాడు

తిండి పెట్టకపోయినా తిట్లకూ కొట్లకూ లోపంలేదు

ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ కార్మికుల బాధలు

బందరు, నవంబరు 2

1200 మందికి ఒకటే బిల్ల

అడిగితే బయటకుపొమ్మంటారు

పండగలకు కూడ శెలవులు లేవు

జీతం ఎక్కువ చెయ్యమంటే ఎక్కువవున్నవారి జీతం తగ్గిస్తారు

స్మట్సు కుతంత్రాలపై అభ్యుదయకాముకుల ఖండన

దక్షిణాఫ్రికాలో స్మట్సు నాయకత్వం క్రింద ఉన్న ప్రభుత్వం ఎంత అభివృద్ధి పరమైన ప్రభుత్వమో మనకు తెలియనిది కాదు. ఈ ప్రభుత్వపరిపాలనలో రంగుజాతులు ఎంత సుఖపడుచున్నాయో దక్షిణాఫ్రికా భారతీయుల పోరాటమే చాటుతూంది. అక్కడ ఏ విద్యాలయాలలోనయినా యూరోపియన్లు ...

పాలించడం మంచిదని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు.

చైనాప్రతినిధి విమర్శ

మిత్రరాజ్య సమితి ధర్మకర్తృత్వ కమిటీలో నైరుతి ఆఫ్రికాను గురించి స్మట్సు ప్రతిపాదనపై చర్చ సాగింది. చైనాప్రతినిధి ...

స్మట్సు కోరిక మిత్రరాజ్య ప్రణాళికకు భంగకరం

ఇండియా ప్రతినిధి ఖండన

ఖండన పరంపర

నోవికోవ్ స్మట్సును తీవ్రంగా ఖండించటో తున్నారు.

దక్షిణాఫ్రికా ప్రజాసంస్థల ఏకగ్రీవ ఖండన

దక్షిణాఫ్రికాలో "ముఖ్య" యూరోపియనేతర సంస్థలయిన ఆఫ్రికా జాతీయ కాంగ్రెసు, ఆఫ్రికన్ పీపుల్సు ఆర్గనైజేషన్, కేప్‌రాష్ట్ర సత్యాగ్రహసంఘం, ఇండియా లీగు, కేప్. మలయాసంఘం, ప్రయాణ లైసెన్సువిధాన వ్యతిరేక సంఘం, దక్షిణాఫ్రికా ఉపాధ్యాయ సంఘాలూ, దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ కలిసి మిత్రరాజ్యసమితి ధర్మకర్తృత్వ కమిటీకి ఒక తంతినంపాయి." ఇండియా ప్రతినిధి తెలిపిన విషయాలన్నిటినీ మేము ...

లేబరు ప్రభుత్వంపై బ్రిటన్‌లో అసంతృప్తి పెరుగుతూంది

అట్లీ తాపత్రయము

అమెరికా ఎన్నికలు

అభివృద్ధినిరోధక రిపబ్లికన్‌పార్టీ విజయం

మొన్న 5 వ తేదీ అమెరికాలో ఎన్నికలు జరిగాయి. క్రింది శాసనసభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్సు)లోని 435 స్థానాల్లో 237 స్థానాలకు రిపబ్లికన్‌పార్టీ సభ్యులు (అంటే పరమ ప్రతిగామి పక్షం) ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీవారు 189 స్థానాలకు మాత్రమే ఎన్నుకోబడ్డారు. మిగిలినవింకా తేలలేదు. పై శాసనసభ (సెనేటు) లోని మొత్తం 96 స్థానాల్లో 51 స్థానాలు రిపబ్లికన్‌పార్టీవారూ, 42 స్థానాలకుమాత్రమే డెమాక్రటిక్‌పార్టీవారు ఎన్నుకోబడ్డారు.

(11 వ పేజీ తరవాయి)

సుస్థిర ప్రపంచ శాంతికి సోవియట్ బాట

ప్రపంచ మింతవరకు చవి చూడని భయంకర సంగ్రామం ముగిసి సంవత్సరం దాటిపోయింది. యుద్ధకాలంనుంచి శాంతి కాలానికి పరివర్తనం చెందుతున్న నేటి ప్రపంచంలో పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి. యుద్ధ వదంతులను, యుద్ధ వాతావరణాన్ని కొందరు అభివృద్ధినిరోధకులు కల్గించు తున్నారు. దురాక్రమణను అరికట్టి సుస్థిర శాంతి నెలకొల్పగలిగే ప్రపంచ వ్యవస్థను నిర్మించవలసిన ఈ రోజులలో వివిధ దేశాల మధ్య సహకారాన్ని, మైత్రిని కొందరు పెడగొడుతున్నారు సోవియటుపైన, ప్రజా తంత్ర యూరప్ పైన ఏటికి మాటికి బ్రిటన్ అమెరికాల నాయకత్వాన సామ్రాజ్య వాదులు దుష్ప్రచారం సాగిస్తున్నారు; బెదరింపులు కొనసాగిస్తున్నారు. మిత్రరాజ్య సమితిలోనేమి, శాంతిమహాసభలలో నేమి, అగ్రరాజ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులు ప్రపంచంలో చాలమందికి ఆందోళనా, భయమూ కల్గించాయి.

ఇట్టి పరిస్థితులలో సోవియటు నాయకుల ప్రకటనలు ప్రపంచ సుస్థిర శాంతికి, ప్రజా తంత్ర విజయానికి స్పష్టమైన బాట చూపు తున్నాయి.

యుద్ధవదంతుల అంతరార్థం ఏమిటి?

కామ్రేడ్ స్టాలిన్ ఒక బ్రిటిష్ పత్రికా విలేఖరికి ఇంటర్వ్యూ ఇస్తూ (సెప్టెంబరు 24 వ తేదీన) ఇలా అన్నారు.

"తమ తమ దేశాలలో యుద్ధకాలపు బడ్జెటులను అలాగే వుంచుకోడానికి, సైనికులను, నిరుద్యోగం వస్తుందనే భయంతో ఇండ్లకు పంపివేయడాన్ని (డిమాబిలైజేషన్) ఆలస్యం చేయడానికి, మరో యుద్ధం వస్తుందనే వదంతులు వ్యాపింపజేస్తున్నారు.

"నేను మరో కొత్త యుద్ధప్రమాదాన్ని గురించి నమ్మడంలేదు. ముఖ్యంగా సైనిక, రాజకీయ గూఢచారులూ, వారిని బలపరిచే కొద్దిమంది అనుచరులూ యుద్ధవదంతుల వ్యాపింపజేస్తున్నారు. వారిలా ఎందుకు జేస్తున్నారంటే (1) యుద్ధప్రమాదం ఉన్నదని తమ ప్రతిపక్షులను బెదరగొట్టి, తమ ప్రభుత్వంద్వారా ప్రతిపక్షులనుండి సాధ్యమైనన్ని అవకాశాలను గుంజవచ్చు. (2) యుద్ధ కాలపు బడ్జెట్లను మరికొన్నాళ్ళు అలాగే వుంచవచ్చు. (3) సైనికులను ఇండ్లకు పంపివేయడాన్ని (డిమాబిలైజేషన్) ఆలస్యం చేయవచ్చు. సైనికులను ఇండ్లకు పంపితే త్వరగా నిరుద్యోగం హెచ్చుతుందని వారి భయం.

"మరో యుద్ధప్రమాదం అప్పుడే రాలేదు. కాని ఈ యుద్ధవదంతులను, యుద్ధం రాగల ప్రమాదానికిగల లేదాను గుర్తించాలి."

అయితే ప్రపంచశాంతికి నిజంగా ముప్పు కల్గించేదెవరో కామ్రేడ్ స్టాలిన్ మరొకసారి స్పష్టపరిచాడు. అక్టోబర్ 29 వ తేదీన ఒక అమెరికా విలేఖరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా వివరించాడు.

శాంతికి ముప్పుకల్గించేదెవరు?

"ప్రపంచ శాంతికి యుద్ధప్రేరేపకులే తీవ్ర ప్రమాదకారకులు. అందులో మొదటివారు చర్చిల్. బ్రిటన్ అమెరికాలలో చర్చిల్‌తో ఏకీభవించేవాళ్లు కూడ శాంతికి భంగకారులే.

"మరొక యుద్ధ ప్రమాదం ఏర్పడకుండా ఉండాలంటే యుద్ధ ప్రేరేపకుల గుట్టుబయట పెట్టాలి. వాటి కార్యకలపాలు సాగకుండా నిరోధించాలి."

దురాక్రమణ నాపగలిగే ప్రపంచ వ్యవస్థకు సోవియట్ దోహదం

కామ్రేడ్ మాలొటావ్

యుద్ధ పరిస్థితులనుండి శాంతి పరిస్థితులకు పరివర్తనం చెందుతున్న ఈకాలంలో వివిధ దేశాల వైఖరి ఏమిటి? నవంబర్ దినోత్సవ సందర్భంలో కామ్రేడ్ జదనోవ్ (సోవియటు కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి) ఇలా వివరించాడు.

యుద్ధంనుండి శాంతికి పరివర్తనం కామ్రేడ్ జదనోవ్ ప్రకటన

"యుద్ధంనుండి సోవియటు మంచి బలమైన దేశంగా బయటపడింది. ప్రశాంతంగాను, సంక్షోభంలేకుండాను, యుద్ధంనుంచి శాంతికి పరివర్తనం చెందినదేశం మనదేశం ఒక్కటే. పెట్టుబడిదారీదేశాలు అనేక కష్టాలకు సంక్షోభాలకు ఇపుడు గురిఅవుతున్నాయి. సోవియటుకు అలాంటి ఇబ్బందులులేవు. యుద్ధకాలంలో ఎర్రసైన్యాన్ని తగ్గించి ఇండ్లకు పంపడంవల్ల గాని, యుద్ధకాల పరిశ్రమలను మార్చడంవల్ల గాని, సైనిక బడ్జెటును మూడోవంతుకు తగ్గించడంవల్లగాని, సోవియటు రష్యాలో నిరుద్యోగ సమస్యలేదు. ఫ్యాక్టరీలను మూయవలసిన పరిస్థితి కల్గలేదు. అర్థికంగా అస్థిరత్వం ఏర్పడలేదు. మరోదేశమైతే ఈ యిబ్బందులన్నీ ఏర్పడేవే.

"యుద్ధంలో నాశనమైనపరిశ్రమలు తిరిగి నెలకొల్పబడుతున్నాయి. ఈ విషయంలో జరిగిన కృషి సంతృప్తికరంగావుంది. పంచవర్షప్రణాళికకు 25 వేలకోట్ల రూబుల్సు ఖర్చు అవుతుంది.

"సాధ్యమయినంత త్వరలో పౌరులకు అన్ని వస్తువులు అందించబడతాయి. 1947లో రేషనింగు నిబంధనలు సడలింప బడతాయి. దానిఫలితంగా ప్రజలకు ఇబ్బంది లేర్పడకుండా జాగ్రత్త వహించుతాం. క్రిందితరగతి కార్మికుల జీతాలు, ఉద్యోగుల జీతాలు హెచ్చింపబడతాయి."

ఇతర దేశాలలో సైన్యాలు

కాని బ్రిటన్ అమెరికాలలో జరిగేదేమిటి? ప్రపంచమంతటా కొత్తకొత్త సైనిక కేంద్రాలను అమెరికా నిర్మించుతోంది. బ్రిటన్ గ్రీసు, ఇండోనీషియా, వలసరాజ్యాలలో ప్రజాతంత్ర ఉద్యమాన్ని అణచడానికి తన సైన్యాలను అలాగేవుంచింది. ఇప్పుడప్పుడే సైన్యాలను తగ్గించడానికి వీలులేదంటూ అట్లీ కామన్సుసభలో ప్రకటించాడు కూడ.

తమ దురాక్రమణ ఉద్దేశ్యాలను కప్పి పుచ్చుకోడానికై చర్చిల్ సోవియటుపై ఒక అభాండంవేశాడు. యూరప్‌లో సోవియటు సైన్యాల 200 డివిజన్లు ఉన్నాయని బుద్ధిపూర్వకంగా ప్రకటించాడు. ఒక లేబర్‌పార్టీ సభ్యుడన్నట్లు బహిరంగసభలో ఎక్కడైనా ఈ ప్రకటన చేయడానికి చర్చిల్‌కు దమ్ములుండేవి కావు.

యుద్ధోన్మాది చర్చిల్‌కు స్టాలిన్ చెంపపెట్టు పెట్టాడు. ఆయుధ విసర్జన ఆందోళనకు త్రోవచేశాడు.

అక్టోబర్ 29 వ తేదీన అమెరికా పత్రికా విలేఖరి ప్రశ్నకు కామ్రేడ్ స్టాలిన్ యిలా జవాబు చెప్పాడు.

"పశ్చిమంలో అనగా జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బల్గేరియా, రుమేనియా, పోలెండులలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. వీటిలో కవచదళాలు రైఫిల్ దళాలుకూడ ఉన్నాయి. కాని ఇవి పూర్తిడివిజన్లు కావు. అక్టోబరు 22న సుప్రీం సోవియట్ నిర్ణయాన్ననుసరించి రెండు నెలల్లో ఇవి తగ్గిపోతాయి. 40 డివిజన్లుమాత్రమే పైన పేర్కొన్న దేశాలలో ఉంటాయి."

ఈ చెంపపెట్టుకు చర్చిల్ తలదిమ్మ రిల్లింది. చర్చిల్ తిరిగి ఏమనలేక పోయాడు. ఓడెస్సాలోను తదితరచోట్ల ఎన్ని సైన్యాలున్నాయి? అని తాను ప్రశ్నించి పత్రికల కిచ్చినప్రకటనను చర్చిల్ రద్దుచేసుకొన్నాడు.

ఆయుధ విసర్జనకై ఆందోళన

దురాక్రమణ తిరిగి తలయెత్తకుండా ఉండటానికి ఆయుధవిసర్జనకై సోవియటు ఆందోళనచేస్తోంది. అటంబాంబుతో ప్రపంచాన్ని బెదరింప జూస్తున్న అమెరికాగుట్టు బయటపెడుతోంది.

అటంబాంబులను గురించి కామ్రేడ్ స్టాలిన్, సెప్టెంబరు 24 న, అక్టోబరు 29 న ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇలా చెప్పాడు.

"సోవియటుకు అటంబాంబు గాని, అలాంటి మరో రహస్య ఆయుధంగాని లేదు. కొంతమంది రాజకీయవేత్తలు భావించుతున్నట్లు అటంబాంబు ఒక్కటే అంత మహోపద్రవకరమైనది కాదు. అది పిరికి గుండెలుకలవారిని బెదరించడానికి ఉపయోగపడుతుంది. అటంబాంబులొక్కటే యుద్ధాన్ని అటో ఇటో తేల్చలేవు. అటంబాంబు పైన స్వామ్యం ఒక దేశం గుత్తకాబోదు. అంతర్జాతీయ ప్రాతిపదికమీద 'పరమాణు' శక్తిని కంట్రోల్ చేయాలి అటంబాంబు ప్రయోగాన్ని నిషేధించాలి."

అక్టోబర్ 29 వ తేదీన మిత్రరాజ్య సమితిలో ఇచ్చిన ఉపన్యాసంలో కూడా ఈ విషయాన్నే మాలొటోవ్ స్పష్టపరిచాడు. (మాలొటావ్ ఉపన్యాసం మరొకచోట ఉదహరిస్తున్నాం.)

రెండు ధోరణులు

కామ్రేడ్ జదనోవ్ నవంబరు విప్లవ దినోత్సవ సందర్భంలో మాట్లాడుతూ, విదేశాంగ వ్యవహారాలను గురించి ఇలా అన్నారు.

"న్యాయ రక్షణకోసం, ప్రజాతంత్ర శాంతికోసం, యుద్ధకాలంలో వలెనే శాంతి కాలంలో సోవియటు అన్ని దేశాలకు అగ్రగామిగా నిలుస్తుంది.

"సోవియటు శాంతివిధానాన్ని, అనేక దేశాలలోని అభివృద్ధినిరోధకులు ఎదిరించుతున్నారు. ముఖ్యంగా బ్రిటన్, అమెరికాలలోని అభివృద్ధినిరోధకశక్తులు యిందుకు పూనుకున్నాయి. ఆంగ్లో-అమెరికా విధానాన్ని — తమకెంత నష్టదాయకమైనప్పటికీ — అనుసరించే కొన్ని చిన్ని రాజ్యాలను తెరగా ఉపయోగించుకొని, బ్రిటిష్ — అమెరికన్ అభివృద్ధినిరోధక శక్తులు అడ్డంకులు కల్గించుతున్నాయి. శాంతిఒడంబడికలకు అవరోధాలు పెడుతున్నాయి.

"అంతర్జాతీయ రంగంలో నేడు రెండు ధోరణులు స్పష్టమవుతున్నాయి. ఇదివరకటి నానాజాతి సమితివలె గాక, దురాక్రమణ ఆపగల్గి సుస్థిర శాంతిని నిర్మించగలిగే, బలోపేతమైన మిత్రరాజ్యసమితిని నిర్మించాలి. ఇది సోవియటు విధానం.

"కొద్ది కాలం క్రితమే. మిత్రరాజ్యాలు సంయుక్తంగా చేసిన ప్రకటనలకు విరుద్ధంగా పోతూ, అగ్రరాజ్యాల మధ్య సహకారాన్ని కుంటుపరిచే విధానం రెండవది.

"అభివృద్ధినిరోధకులు అంతర్జాతీయ సహకారాన్ని విరోధించుతున్నారు. ఎందువల్లనంటే ఇది వారి అడ్డూ అదుపూ లేని దురాక్రమణ విధానానికి భంగం కల్గించుతుంది కాబట్టి."

జర్మనీ భవిష్యత్తు

ఈ రెండు ధోరణులు శాంతి ఒడంబడికల విషయమై చర్చలలోనూ, జర్మనీపట్ల అవలంబించే వైఖరిలోనూ మరింత స్పష్టమవుతున్నాయి. ఫాసిస్టుఅవశేష శక్తులని నశింపజేయకుండా, జర్మనీలోని అభివృద్ధి నిరోధకశక్తులకు బ్రిటన్ అమెరికాలు మద్దతు నిస్తున్నాయి. పైగా జర్మనీ పునర్నిర్మాణానికి సోవియటే అడ్డంకి అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. అందుచే కామ్రేడ్ స్టాలిన్ తన రెండు ప్రకటనలలో ఈ విషయం స్పష్టం చేశాడు.

"పశ్చిమ యూరప్‌కు వ్యతిరేకంగాగాని, అమెరికాకు వ్యతిరేకంగాగాని జర్మనీని సోవియటు ఉపయోగించదు. అలా చేయడం మా దేశ ప్రయోజనాలకే నష్టం. జర్మనీలో సైనిక శక్తులను తగించాలి. జర్మనీలో ప్రజాతంత్రపద్ధతులు నెలకొల్పాలి. జర్మనీని అర్థికంగానేగాక రాజకీయంగా ఐక్యపరచాలి. ఇందుకు ఫాసిస్టు అవశేషశక్తులను పూర్తిగా నిర్మూలించాలి. పోట్సుడం నిర్ణయాలు - ముఖ్యంగా జర్మనీని ప్రజాతంత్రంగా మార్చే విషయంలో — అమలు పరచడంలేదు. అవి అమలుపరచాలి." ఇంతేగాదు. సోవియటుకూ తదితర దేశాలకూ మధ్య మైత్రి అసాధ్యం అనే ప్రచారాన్నికూడా సోవియటునాయకులు ఖండించారు.

'ఇండియా స్వాతంత్ర్య వాంఛను నెరవేర్చవలసిన సమయం వచ్చింది'—మాలొటోవ్

(14 వ పేజీ తరువాయి)

సిద్ధాంతాలు విభిన్నమైనప్పటికీ సోవియటుకూ పశ్చిమ రాజ్యాలకూ మధ్య సహకారం సాధ్యమేనని స్టాలిన్ తెలియజేశాడు.

అగ్రరాజ్యాలలో ఏకీభావం లేకపోతే యుద్ధం తప్ప మరో గత్యంతరం లేదు. అందుచే అగ్రరాజ్యాలకు 'వీటో' అధికారం ఈయబడింది. చిన్నరాజ్యాల హక్కులనే పేరుతో ఈ 'వీటో' అధికారాన్ని త్రోసిపుచ్చి మిత్రరాజ్యసమితి పునాదులకు దెబ్బ గొట్టాలని అభివృద్ధి నిరోధకులు ప్రయత్నించుతున్నారు. దానికి మాలొటావ్ మిత్రరాజ్యసమితిలో (అక్టోబరు 29 న) చక్కని జవాబిచ్చాడు. ఇంతేగాక సోవియటు సుస్థిర శాంతికి ఎలా తోడ్పడుతోందో స్పష్టపరిచాడు విజంగా అస్వతంత్రదేశాలకు, 'చిన్న' దేశాలకు స్నేహితు లెవరో స్పష్టపరిచాడు.

మాలొటోవ్ ప్రసంగం

భారతదేశాన్ని ఉద్దేశించి మాలొటావ్ ఇలా అన్నాడు:

"ఇండియాయొక్క న్యాయమైన స్వాతంత్ర్యవాంఛను నెరవేర్చవలసిన సమయం వచ్చింది. మిత్రరాజ్యసమితిలో ఆ దేశం సభ్యురాలు. కాబట్టి బ్రిటన్‌తో ఆదేశపు సంబంధాలు సంపూర్ణ స్వాతంత్ర్యం, సరిసమాన హోదాతో కూడుకొని ఉండాలి. కాని, ఈనాడు ఇండియా ప్రతినిధులు ఈ సమావేశం ఎదుట విల్సొని సానుభూతి, సహకారాలను అర్థించవలసిన స్థితి ఏర్పడింది. ఇండియా మొరను ఇక ఏమాత్రం పెడచెవిని పెట్టడానికి వీల్లేదు.

"ఇదేవిధంగా, ఇండోనీషియా ప్రజల న్యాయమైన కోర్కెలను హాలెండు గుర్తించేలా చేయాలి" అని మాలొటావ్ ఉద్బోధించాడు.

మిత్రరాజ్య ధర్మకర్తృత్వం ఏర్పడకపోవడం సిగ్గుచేటు

మిత్రరాజ్యసమితి ధర్మకర్తృత్వం గురించి చెబుతూ ఇలా అన్నాడు:

"యుద్ధం ముగిసి రెండేళ్ళు కావస్తూంది. ఇంతవరకు ఎక్కడా మిత్రరాజ్యసమితి ధర్మకర్తృత్వం ఏర్పడలేదంటే. మన సంస్థ ప్రతిష్ఠకు భంగంకాదా? పాలస్తీనా, టాంగన్యీకా, టోగోలాండు, న్యూగినీ మొదలైన దేశాలపై మాండేటరీ అధికారం చెలాయిస్తున్న బ్రిటన్ మొదలైన దేశాలు, వాటిని మిత్రరాజ్యసమితి ధర్మకర్తృత్వానికి వప్పగించడానికి ఇంతవరకేమీ చేయలేదు. అనవసర కాలయాపన చేస్తున్నాయి.

"దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఇంతటితో అగలేదు. వెనుకటి జర్మనీ కాలనీ అయిన నైరుతి ఆఫ్రికాకు స్వాతంత్ర్యానికి సిద్ధం చేయడానికి బదులు. దానిని కబళించడానికి తయారవుతూంది. ఈ వైఖరి మిత్రరాజ్య సమితి ప్రణాళికకు పూర్తిగా విరుద్ధం అని వేరే చెప్పనక్కరలేదు" అని ఖండించాడు.

వీటో వ్యతిరేక ప్రచారం అభివృద్ధి విరోధకులకు ఆయుధం

వీటో సమస్యపై రేగుతూన్న గాలిదుమారాన్నిగురించి మాలొటావ్ ఇలా అన్నాడు:

"వీటో వ్యతిరేక ప్రచారం సోవియటు వ్యతిరేక ఉద్యమంగా సాగింపబడుతోందని నానాటికి స్పష్టమవుతూంది. ఈ ప్రచారం కరదుగట్టిన అభివృద్ధి విరోధకులకు ఎలా ఉపయోగపడుతూందో, పుట్టు గ్రుడ్డివాడు తప్ప మిగతా వారందరూ గుర్తించగలరు.

"ఈ సందర్భంలో, అంతర్జాతీయ రంగములో ప్రధాన దృక్పథాలకు గల వ్యత్యాసాన్ని వివరించక తప్పదు. మిత్రరాజ్య సమితిలో ఒక వర్గం ప్రధాన మిత్రరాజ్య ఆశయాలకు, ముఖ్యసూత్రాలకు అంటిపెట్టుకోవాలని చూస్తూంది. మరొకవర్గం మిత్రరాజ్యసమితి పునాదులనే కూలద్రోసి, విచ్ఛిన్నకర పంథాకు పట్టంగట్ట జూస్తూంది.

"అంతర్జాతీయ సహకారపంథా జయప్రదం కావడానికి సోవియటు శాయశక్తులా కృషి చేస్తుంది. మిత్రరాజ్యసమితి మూలసూత్రాల నది శిరసావహిస్తుంది. అన్ని దేశాలూ వాటిని చిత్తశుద్ధితో, ఏకదీక్షతో అమలు జరపాలని వాంఛిస్తూంది.

శాంతి కాముకులకు దురాక్రమణవాదులకు ఘర్షణ

"కొన్ని దేశాల్లో సామ్రాజ్యవాద దురాక్రమణ వర్గాలు ఎక్కువ ప్రాబల్యం సంపాదించవచ్చునన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈవర్గాలు ప్రపంచంపై పెత్తనం కోసం ఎలాంటి తెంపరితనానికయినా తెగించగలరు. ఈదుష్టశక్తులకు గురువు చర్చిల్. ఇతనికి ఇంగ్లండులోను, అమెరికాలోను అనుచరవర్గంవుంది.

"తమ పేరాస ఫలించడానికి సోవియటు తీరని ప్రతిబంధకంగా ఉందని ఈ వర్గాలు మండిపడుతున్నాయి. తనకొద్దీ పీడ, తమ చేతికింది కుక్కలయిన ప్రపంచ అభివృద్ధి విరోధకుల నందరినీ సోవియటుపైకి పురికొల్పుతున్నారు. మిత్రరాజ్యసమితి సభ్యుల్లోని రెండు విభిన్నదృక్పథాలు ఈవిధంగా పరిణమిస్తున్నాయి. ఒకటి అంతర్జాతీయ సహకార సద్భావాలను బలపరుస్తూంది. రెండవది ప్రపంచ పెత్తనం కోసం ప్రాకులాడుతూంది. ఈరెండింటికి ఘర్షణ ఇప్పుడింకా ప్రారంభదశలోనేఉంది.

"ఈ పరిస్థితుల్లో వీటో వ్యతిరేక ప్రచారం జయించినట్లయితే ఏమవుతుంది? అగ్రరాజ్యాల మధ్య సంయుక్త నిర్ణయాలు కుదరాలన్న సూత్రం మిత్రరాజ్యసమితికి పునాది. వీటో అధికారం రద్దవడంతో ఈ పునాది కూలిపోతుంది; మిత్రరాజ్యసమితి విచ్ఛిన్నమయిపోతుంది. ఈ దుస్థితిని ఏర్పడనివ్వం. గత యుద్ధంలో మన ప్రజలు రక్తమోడ్చింది, కొత్తదురాక్రమణదారులకు రాజబాట వేయడానికాదు, సుస్థిరశాంతిని నెలకొల్పడానికే!

కామ్రేడ్ స్టాలిన్

అగ్రరాజ్యాల ఐక్యత సత్ఫలితాలను చేకూర్చగలదు

"అగ్రరాజ్యాల ఐక్యత, ఈ దురాక్రమణ పిపాసువు అరికట్టి, సత్ఫలితాలను చేకూర్చగలదు.

"కాని, కొన్ని పెద్దరాజ్యాలు వివిధ రూపాల్లో చిన్నరాజ్యాలపై ఒత్తిడి తెస్తున్నాయి. రాయబారాలు జరగవలసినచోట యుద్ధనావలు, విమానాలు ప్రత్యక్షమవుతున్నాయి. పౌన్లు, డాలర్లు, బ్రిటన్, అమెరికాల్లో చలామణికేకాక, ఇతరదేశాలపై ఆయుధాలుగాకూడా ఉపయోగపడుతున్నాయి. అన్నిదేశాలు తమ అదుపాజ్ఞల్లో ఉండాలని కొన్ని ప్రభుత్వాల ఉద్దేశం," అని మాలొటావ్ అన్నాడు.

అటం ఆయుధాల విషయమై ఇలా అన్నాడు:

అటం ఆయుధాల ఉత్పత్తి, ప్రయోగాలపై "సోవియటు సూచించిన నిషేధాన్ని ఇంకా వాయిదా వేయడం తగదు. ఇలా ఆలస్యం చేసి, అటం ఆయుధాల ఉత్పత్తిని కొనసాగనిస్తే ఎలాంటి పరిస్థితు లేర్పడతాయి? ఇంతవరకు అటబాంబుపట్టణాలమీదేగాని, సైన్యాల మీద ఉపయోగింపబడలేదు. ఇకముందు అటంబాంబుకి అటంబాంబుతోనే గాక, అంతకన్నా తీవ్రమైన ఆయుధంతో కూడా జవాబు చెప్పగల పరిస్థితులు దాపురించవచ్చునన్న విషయాన్ని ఎవ్వరూ మరచిపోకూడదు.

"మిత్రరాజ్య ప్రణాళిక ననుసరించి సోవియటు యూనియన్ ఈ దిగువ సూచనలను చేస్తూంది.

(1) సుస్థిర శాంతి, భద్రతల స్థాపన కోసం అన్ని రాజ్యాలూ ఆయుధ బలాలను తగ్గించుకోవడం అవసరం.

(2) పై విషయంలో పరమాణుశక్తిని ఆయుధఉత్పత్తికి వినియోగించడాన్ని నిషేధించాలి.

(3) పై సూచనలను అమలుజరపడానికి తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా జనరల్ అసెంబ్లీ భద్రతా సంఘాన్ని కోరుతూంది.

(4) ఈ విషయంలో అన్ని ప్రభుత్వాలూ భద్రతా సంఘానికి పూర్తి సహకారాన్నివ్వాలి.

"అందరూ ఈ సూచనలను ఆమోదిస్తారని ఆశిస్తున్నాను." అనిచెప్పి మాలొటావ్ ముగించాడు.

మాలొటావ్ ఉపన్యాసంపై విజయలక్ష్మి ప్రశంస

మిత్రరాజ్యసమితి సమావేశంలో మాలొటావ్ చేసిన ఉపన్యాసాన్ని అభినందిస్తూ, శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ఇలా అంది:

"ఇండియాను గురించి మాలొటావ్ అన్నమాటలను మేము హర్షిస్తున్నాం. మా రెండు దేశాలమధ్యగల స్నేహానికి, సద్భావానికి ఈమాటలు నిదర్శనం.

"అనేక అంశాలపై అందరూ లోలోపల అనుకుంటూ, బయటికి చెప్పడానికి సంకోచిస్తున్న విషయాలను మాలొటావ్ ధైర్యంగా వెల్లడించారు. ఆత్మవిశ్వాసంగల దేశం యొక్క ప్రతినిధి ఇచ్చిన ఉపన్యాసంఇది."

సోవియటు యీవిధంగా సుస్థిర ప్రపంచ శాంతికి, ప్రపంచరాజ్య సహకారానికి, వలస దేశ ప్రజాస్వాతంత్ర్యానికి, ఆయుధ విసర్జనకు పాటుపడుతోంది. కాని సోవియటు సాగించే శాంతికృషికి భంగంకలిగే పక్షంలో ఏమరుపాటు కూడదని, కామ్రేడ్ స్టాలిన్ నవంబరు దినోత్సవ సందేశం తెలియజేస్తుంది. కామ్రేడ్ స్టాలిన్ ఇలా సందేశమిచ్చాడు.

అప్రమత్తులై ఉండాలి

కామ్రేడ్ స్టాలిన్ సందేశం

"సోవియటు యూనియన్ మహత్తర శక్తి. సోవియటులోని ఉత్తమ సామాజిక వ్యవస్థా తమకర్తవ్యాల నన్నిటినీ పూర్తి చేయగలదని నాకు దృఢవిశ్వాసముంది.

"యుద్ధ ప్రమాదం లేదుగదా అని మనం ప్రమత్తతతో ఉండరాదు.

"అంతర్జాతీయంగా అభివృద్ధినిరోధకులూ శాంతికి శత్రువులూ అయిన యుద్ధప్రేరేపకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా, న్యాయమైన ప్రజాతంత్రబద్ధమైన శాంతిని నెలకొల్పవచ్చు.

(మిగతా 16 వ పేజీలో)

కలవలపల్లి జమీందారు దౌర్జన్యాలకు

గురిఅయిన సూర్యాపురం రైతులు (ప. గో. జిల్లా)

కోల సుబ్బారావు

కుంచే నాగన్న

వర్దినేటీ రత్తయ్య

వర్దిశేడి వెంకన్న

కాపా వీరాస్వామి

ముత్యాల నారాయణ

(15 వ పేజీ తరువాయి)

"యుద్ధకాలంలో వలెనే ఇప్పుడూ మన ప్రజలు తమదేశప్రయోజనాలేమిటో గాఢంగా తెలుసుకొన్నారు. సోవియటు ప్రభుత్వానికి తమ మాతృదేశం మొదల నెరవేర్చవలసిన కర్తవ్యం ఏమిటో తెలుసు. అందుచే దానిని మహత్తర శక్తివంతదేశంగా చేయడానికి తన శక్తినంతా ధారవోసింది.

సుస్థిర శాంతికి పాటుబడుతుంది

"ఫాసిజాన్ని నిర్మూలనం చేయుటలో తన మహత్తర చారిత్రక బాధ్యతను నిర్వర్తించింది. సోవియట్ యూనియన్ ఇప్పుడు ప్రపంచరాజ్యాల భద్రతకు వివిధ రాజ్యాలమధ్య చిత్తశుద్ధితోకూడిన పరస్పర సహకారానికి ప్రపంచమంతటా సుస్థిర ప్రజాస్వామ్య శాంతి నెలకొనడం అవసరం, దీనికోసం సోవియటు యూనియన్ కృషి చేస్తుంది.

"శాంతికాముకమైన సోవియటు విదేశాంగ విధానం అన్నిరాజ్యాల సానుభూతి సహకారాలను పొందుతుంది. అందుచేత నంటే, సోవియట్ విదేశాంగనీతి ఆశయాల శ్రేయస్సుకు అతి ప్రధానమైనది.

"సైనిక నైపుణ్యం సంపాదించాలి"

"సోవియటు సైన్యమూ, సోవియటు నౌకాబలమూ, నిరంతరం సన్నద్ధమై ఉండటంవల్ల మన మాతృదేశరక్షణకేకాక, ప్రపంచంలో సుస్థిరశాంతికే ఉపయోగపడగలదు.

"మన సైనికులూ, వైమానికులూ, నావికులూ గత యుద్ధంనుండి పాఠాలను నిరంతరం అధ్యయనం చేయాలి. సైనికశాస్త్రంలోని విజయాలను, సైనిక నైపుణ్యాన్ని (టెక్నిక్‌ను) గమనించాలి. వాటిని యుద్ధంలోను, యుద్ధ శిక్షణాకాలంలోను చాతుర్యంతో ఉపయోగించడం వారి విధి.

"సైనికులందరూ సైనిక కళను తీవ్ర కృషిచేసి అభ్యసించాలి. మిలిటరీ క్రమశిక్షణను, సంస్థలను అన్నివిధాలా బలపరచాలి. సైనిక జీవితంలో అత్యవసరమైన సైనిక శాసనాలను గౌరవించాలి.

"సైనిక నాయకులు, రాజకీయ నాయకులు తమ క్రిందివారికి సైనికవిద్య ప్రచారం చేయుటలో ఎక్కువశ్రద్ధ వహించాలి. సోవియటు శౌర్యాన్ని, సైనిక విధులను శిరసా వహించే భావాన్ని, సైనిక కళపట్ల ప్రేమనూ వారిలో పుట్టుకొనేటట్లు చేయాలి.

"పోరాటంలో నిశితత్వను సంపాదించడానికి ఎడతెగని కృషిచేస్తూ, శాంతికాలంలో రాజకీయంగా సిద్ధమై ఉండటంవల్ల నూరురెట్లు లాభం కల్గుతుందని సోవియటు సైనికులు జ్ఞాపకం ఉంచుకోవాలి"

(13 వ పేజీ తరువాయి)

పాలసీతో అధికారంలోకి వచ్చిననాటినుండి, 14 సంవత్సరాలు డెమాక్రటిక్ పార్టీయే ప్రభుత్వపార్టీగా ఉంటూవచ్చింది. వరుసగ నాలుగుసార్లు రూజ్వెల్టే అధ్యక్షుడుగఎన్నుకోబడ్డాడు. నాలుగవ టెరమ్ పూర్తికాకముందే రూజ్వెల్టు చనిపోయాడు. ట్రూమన్ అధికారంలోకి వచ్చిన నాటినుండి, రూజ్వెల్టు పంథాకు క్రమక్రమంగా పిల్ల వదులుతూ, పూర్తిగా అభివృద్ధినిరోధక మార్గం త్రొక్కసాగాడు. సోవియట్ వ్యతిరేక ఎన్నాగాలకు నాయకత్వం వహించాడు. రూజ్వెల్టు అనుచరులందరినీ ఉద్యోగాల్లోంచి తొలగించాడు. అభివృద్ధినిరోధకపార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకితనకూ ఏమీ వ్యత్యాసం లేదనిపించాడు రిపబ్లికన్లు బాగా బలపడ్డానికి అవకాశాలు కలిగించాడు. డ్యూయీ (క్రిందటిసారి రూజ్వెల్టుతో పోటీచేసిన ఓడిపోయాడు.) వాండెంబర్గు మొదలయిన యుద్ధపిపాసులు ఈఎన్నికల్లో పెద్దమెజారిటీతో గెలిచారు.

వాలెస్ వ్యాఖ్యానం

ట్రూమన్ అనుసరిస్తున్న సోవియటు వ్యతిరేకపంథాను ఖండిస్తూ ఇటీవల రాజీనామా చిచ్చిన హెన్రీ వాలెస్ (రూజ్వెల్టు కుడిభుజంగా ఉండేవాడు) ఎన్నికల ఫలితం గురించి ఇలా అన్నాడు: "రిపబ్లికన్ మెజారిటీవున్న కాంగ్రెస్ అమెరికా ఆర్థిక పరిస్థితుల్ని మరింత విషమింపజేస్తుంది. డెమాక్రటిక్‌పార్టీకి ఇక రెండే గత్యంతరాలు - చాల అభివృద్ధికరంగా పరిణమించనయినా పరిణమించాలి. లేక, పూర్తిగా శిధిలమవాలి."

Edited, Printed & Published by Katragadda-Ragopala rao at the Prajasakti Prees, Moghalarajapuram, Bezwoda.
Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE